నమస్తే తెలంగాణ

నిజామాబాద్

వాతావరణం
గరిష్ఠం 31.4°
కనిష్ఠం 14.9°

బుధవారం 3, జనవరి 2018 ntnews.com ntnizamabad.com పేజీలు : 20



జిల్లాకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులు

కమ్మర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అరటిపండ్లు అందజేస్తున్న హెచ్‌ఎం



ప్రేరణ షురూ..

- సర్కారు బడుల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- ఎంపీ కవిత ఆదేశాల మేరకు శ్రీకారం
- జిల్లావ్యాప్తంగా మొదలైన కార్యక్రమం
- తొలిరోజు 11,563 మంది విద్యార్థులకు అల్పాహారం
- ప్రత్యేక తరగతుల నిర్వహణ
- 57 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాలల్లో 'ప్రేరణ' కార్యక్రమాన్ని మంగళ వారం జిల్లాలో ప్రారంభించారు. సర్కారు బడుల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తీర్ణత శాతాన్ని వంద శాతానికి చేరువ చేసేందుకు బడి ముగిసిన తర్వాత అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ప్రేరణ కార్యక్రమం ఉద్దేశం. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం రూపుదాల్చుకుంది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కవిత డిసెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సంవత్సరం బడులకు సెలవు కావడంతో 2వ తేదీ మంగళ వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 257 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అమలు చేశారు. ఇందులో చదువుకునే 11,563 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం కింద పులిహోర, అరటి పండ్లు, శనగలు, కిచిడీ తదితర ఆహారం అందించారు. అనంతరం గంటన్నర పాటు వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు తీసుకున్నారు. కాగా, ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. తమ పిల్లల ఉన్నతి కోసం ఎంపీ కవిత తీసుకున్న చొరవ, కృషిని తల్లిదండ్రులు కొనియాడారు.

-నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతిధి

వివరాలు 3 లో...

హర్షాతిరేకాలు..

- ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రకటనతో విద్యుత్ ఉద్యోగుల హర్షం
- సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
- పటాకులు కాల్చి సంబురాలు

11

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రకటించడం, వ్యవసాయానికి 24గంటలు కరెంటు సరఫరా చేయడంతో అటు విద్యుత్ ఉద్యోగులు.. ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంగళ వారం పలుచోట్ల విద్యుత్ ఉద్యోగులు, రైతులు, టీఆర్‌ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు.

-నిజామాబాద్ అర్బన్,నమస్తే తెలంగాణ/బోధన్ నమస్తే తెలంగాణ/ఆర్మూర్ టౌన్/మాక్లూర్

ఐ అండ్ పీఆర్ డీడీపై వేటుకు

రంగం సిద్ధం



సమాచారశాఖ నుంచి రికార్డులు తీసుకెళ్తున్న సిబ్బంది

- ముర్తుజాపై ఇన్‌చార్జి కలెక్టర్ సీరియస్
- విచారణకు ఆదేశం.. రికార్డులు స్వాధీనం
- చర్యలకు సమాచార కమిషనర్‌కు సిఫార్సు
- జర్నలిస్టుల ఫిర్యాదుతో డీడీ వ్యవహారంపై విచారణ

3

సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ముర్తుజాపై ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన దుందుడుకు వ్యవహారం, విధుల్లో నిర్లక్ష్య వైఖరితో పాటు జర్నలిస్టుల ఫిర్యాదుల మేరకు ఆయనపై విచారణకు ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో వినోద్‌కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు. డీడీపై సరండర్ వేటువేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనపై చర్యలకు సమాచార కమిషనర్‌కు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.

-కలెక్టరేట్

జిల్లా కలెక్టర్‌గా ఎంఆర్‌ఎం రావు

- బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ
- ఆమె స్థానంలో అనురాగ్ జయంతి నియామకం
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

జిల్లాకు కొత్త కలెక్టర్‌గా 2007 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎంఆర్‌ఎం రావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళ వారం రాత్రి పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావును నియమించగా.. బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో అనురాగ్ జయంతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యోగితారాణా బదిలీ అనంతరం జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమించలేదు. జేసీ రవీందర్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతేడాది ఆగస్టు 16న ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా పరిపాలనను ఒంటి చేతితో నడిపిస్తూ సంక్షేమ పథకాల అములులో ది బెస్ట్‌గా నిలిపే క్రమంలో సక్సెస్ అయ్యారు.

-నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి

వివరాలు 3 లో...

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి



నర్సవ్వ మృతదేహం

నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన కోర్వ నర్సవ్వ (75) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌గౌడ్ తెలిపారు. డిసెంబర్ 31న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో నర్సవ్వ చీరకు నిప్పంటుకోగా తీవ్ర గాయాలపాలైంది. వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

ముగ్గురిపై కేసు నమోదు

లింగంపేట : మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితం సురాయిపల్లి గ్రామానికి చెందిన కుచన్‌పల్లి దేవేందర్‌రెడ్డి కారులో పర్మళ్ల గ్రామం నుంచి సురాయిపల్లికి వెళ్తుండగా శెట్పల్లి గ్రామ శివారులో ముగ్గురు యువకులు అడ్డగించి రాళ్లతో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దేవేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఉదయ్‌గౌడ్, దత్తాగౌడ్, కిరణ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


ఉరి వేసుకొని వృద్ధుడు ఆత్మహత్య



నర్సింహులు (ఫైల్)

దోమకొండ : మండలంలోని ముత్యంపేట గ్రామంలో పున్న చిన్న నర్సింహులు (62) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింహులు కొన్ని సంవత్సరాలుగా అస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించినా వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత



స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్లు

జుక్కల్ : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామని ఎస్సై కాశీనాథ్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్లను తహసీల్దార్ శంకర్ సింగ్‌కు అప్పగించామన్నారు.

గుండెపోటుతో విండో డైరెక్టర్ మృతి



భూంరెడ్డి (ఫైల్)

సదాశివనగర్ : మండలంలోని కల్వరాల్ గ్రామానికి చెందిన పద్మాజివాడి ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ నోముల భూంరెడ్డి (60) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. భూంరెడ్డి గతంలో కల్వరాల్ గ్రామంలో పాల కేంద్రం అధ్యక్షుడిగా అనంతరం పద్మాజివాడి విండో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పాల్గొని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. భూంరెడ్డికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ప్రభాకర్, రాజశేఖర్ ఉన్నారు. అంత్యక్రియల్లో సర్పంచ్ సరోజ, ఉప సర్పంచ్ డీసీ సాయిలు, జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ నోముల రూపేందర్ రెడ్డి, విండో అధ్యక్షుడు సంగెం కాశీనాథ్, ఉపాధ్యక్షుడు కుంట సాయిరెడ్డి, డైరెక్టర్లు, కార్యదర్శి దేవేందర్‌రావు, భరత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

భర్త చేతిలో భార్య హతం



లక్ష్మి మృతదేహం

శక్కర్‌నగర్ : వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో సలిగింజ లక్ష్మి(45)ను ఆమె భర్త రాములు హత్య చేశాడు. సంఘటనకు సంబంధించి బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌వో జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాకాసిపేట్‌లోని బంగారు మైసమ్మ ప్రాంతంలో రాములు, అతని భార్య సలిగింజ లక్ష్మి నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు ప్రశాంత్ ఉన్నాడు. లక్ష్మి కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని రాములు అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 1న అతిగా మద్యం సేవించిన రాములు రాత్రి భార్యతో గొడవ పడి ఆమెను చితకబాదాడు. అదే రోజు రాత్రి ఆమె మృతిచెందింది. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్ష్మి సోదరుడు నవీపేట్‌కు చెందిన లక్ష్మణ్ తన అక్క ఒంటిపై తీవ్ర గాయాలుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మిని భర్త రాములు హత్య చేసినట్లు తేలిందని ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాములు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

ప్రాణం తీసిన అనుమానం

లక్ష్మి కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానం భర్త రాములుకు కలగడంతో పరిస్థితి హత్యకు దారితీసింది. అయితే ఈ సంఘటనలో రాములు ఒక్కడే హత్య చేశాడా లేకా ఇంకా ఎవరైనా సహకరించి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన రాత్రి జరిగినప్పటికీ మంగళవారం అంత్యక్రియలకు ఏమీ తెలియకుండానే చేసేద్దామని యత్నించినా, అది సాధ్యం కాలేదు. సంఘటన జరిగిన 12 గంటల అనంతరం పోలీసులకు సమాచారం అందింది. కేవలం భార్యపై అనుమానంతోనే హత్య జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి



ప్రవీణ్‌కుమార్ మృతదేహం

నాగిరెడ్డిపేట : వ్యవసాయ బోరుబావి వద్ద విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన మండలంలోని కన్నారెడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాటూరి ప్రవీణ్‌కుమార్ (25) పొలానికి నీరు పెట్టేందుకు ఉదయం వెళ్లాడు. మోటారు స్టార్ట్ చేసే క్రమంలో కరెంటు వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్‌కు భార్య లావణ్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. భర్త మరణం తట్టుకోలేక లావణ్య రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎల్లారెడ్డి ఏరియా దవాఖానకు తరలించామని ఎస్సై తెలిపారు.

డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రామాంజనేయులు

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.రామాంజనేయులుకు డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. డిచ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న తిరుపతి వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగానికి వారం క్రితం బదిలీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న డిచ్‌పల్లి సర్కిల్ విభాగానికి ప్రస్తుతం ధర్పల్లి సీఐగా ఉన్న రామాంజనేయులును నియమించారు. మరో సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌ను నియమించే వరకూ రామాంజనేయులు రెండు చోట్ల పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించనున్నారు.

కేశారంలో ఇల్లు దగ్ధం




దగ్ధమైన ఇంటిని పరిశీలిస్తున్న ఆర్ఐ

ధర్పల్లి : మండలంలోని కేశారం గ్రామంలో మగ్గిడి సుదర్శన్‌కు చెందిన ఇల్లు మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. షార్ట్ షార్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో ఇల్లు చాలా వరకు కాలిపోయింది. ఇంట్లో సామగ్రి, బట్టలు కాలిబూడిదయ్యాయి. గ్రామస్తులు, యువకులు స్పందించి మంటలను ఆర్పివేశారు. సుదర్శన్ బతుకుదెరువు కోసం విదేశాల వెళ్లగా ఆయన సతీమణి లక్ష్మి, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఆర్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందేలా చూడాలని గ్రామస్తులు ఆయనను కోరారు.

తహసీల్దార్‌ను దూషించిన కేసుపై విచారణ

నాగిరెడ్డిపేట : తహసీల్దార్ మంత్యనాయక్‌ను కులం పేరుతో దూషించిన కేసుపై ఎల్లారెడ్డి డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి మంగళవారం విచారణ నిర్వహించారు. డిసెంబర్ 29 తనను కొందరు తహసీల్ కార్యాలయంలో కులం పేరుతో దూషించారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ నిమిత్తం తహసీల్ కార్యాలయంలో పలువురు సాక్షులను డీఎస్పీ విచారించారు.



తహసీల్ కార్యాలయంలో విచారణ చేస్తున్న డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్

చర్యలు తీసుకోవాలని వినతి



ఎల్లారెడ్డి ఆర్డీవో, డీఎస్పీలకు వినతిపత్రం అందిస్తున్న గిరిజనులు

నాగిరెడ్డిపేట : తహసీల్దార్ మంత్యనాయక్‌ను కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీవో దేవేందర్ రెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్‌గౌడ్‌కు గిరిజనులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్‌ను దూషించిన కేసు విచారణకు వచ్చిన అధికారులను గిరిజనులు కలిసి విన్నవించారు. డిసెంబర్ 29న తాండూర్ రోడ్డు నిర్మాణం విషయంలో నాగిరెడ్డిపేటకు చెందిన బొల్లు నర్సింహారెడ్డి, తాండూర్‌కు చెందిన కుతుబుద్దీన్, అంజద్ మొయినొద్దీన్‌తో పాటు మరి కొందరు అసభ్య పదజాలం, కులం పేరుతో తహసీల్దార్‌ను దూషించారని తెలిపారు. వారిని చట్టపరంగా శిక్షించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందించినవారిలో గిరిజన మండల నాయకులు వర్త్యానాయక్, దేవీసింగ్, బన్సీనాయక్, చందర్ నాయక్, కిషన్‌నాయక్‌తో పాటు జప్తిజాన్కంపల్లి, బొల్లారం గ్రామాల గిరిజనులు ఉన్నారు.

'ప్రేరణ' షురూ..



బోర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వడ్డిస్తున్న ఉపాధ్యాయులు



బాడ్సి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వడ్డిస్తున్న హెచ్ఎం, టీచర్లు



బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వడ్డిస్తున్న ఉపాధ్యాయులు

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు 'ప్రేరణ' కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాలో ప్రారంభించారు. సర్కారు బడుల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి ఉత్తీర్ణత శాతాన్ని వంద శాతానికి చేరువ చేసేందుకు బడి ముగిసిన తర్వాత అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ప్రేరణ కార్యక్రమం ఉద్దేశం. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆలోచనల నుంచి ఈ కార్యక్రమం రూపుదాల్చుకుంది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కవిత డిసెంబర్ 30న లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సంవత్సరం బడులకు సెలవు కావడంతో 2వ తేదీ మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 257 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రేరణ కార్యక్రమం అమలు చేశారు. ఇందులో చదువుకునే 11,563 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అల్పాహారం కింద పులిహోర, అరటి పండ్లు, శనగలు.. ఇలా హెడ్ మాస్టర్లు ఎవరికి తోచిన విధంగా వారు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం గంటన్నర పాటు వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక క్లాసులు తీసుకున్నారు. కాగా, ప్రేరణ కార్యక్రమం ప్రభుత్వ బడుల్లో చదువుకునే పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని నింపింది. ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, తమ ఉన్నతి కోసం నిధులు కేటాయించడం వారిలో స్ఫూర్తిని నింపింది. కాగా, విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీ కవిత చొరవను ప్రశంసించారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయనుందని కొనియాడారు. సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఇక బంగారు భవిష్యత్తు ఉంటుందని హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు.

- **తొలిరోజు 11,563 మంది విద్యార్థులకు అల్పాహారం**

57 రోజుల పాటు ప్రేరణ..

మంగళవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలయ్యే వరకు సర్కారు ఉన్నత పాఠశాలల్లో ప్రేరణ కార్యక్రమం అమలు కానుంది. సెలవు దినాలు మినహాయించి మిగతా పనిదినాల్లో బడి ముగియగానే సాయంత్రం 5గంటల నుంచి 6.30గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అంతకు ముందు ఓ పదిహేను నిమిషాలు అల్పాహారం భుజించేందుకు కేటాయిస్తారు. మంగళవారం రోజు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా ఈ కార్యక్రమం అమలైంది. పాఠశాలల వారీగా ప్రేరణ కార్యక్రమం అమలు హెడ్‌మాస్టర్లకు అప్పగించారు. మొత్తం 57 రోజుల పాటు ఈ కార్యక్రమం పాఠశాలల్లో అమలు కానుంది. హెచ్ఎంల వారీగా వారికి తోచిన అల్పాహారం ఏర్పాటు చేయడం, పదో తరగతిలో విద్యార్థుల శ్రద్ధాశక్తుల మేరకు కేటగిరీలుగా విభజించి వివిధ సబ్జెక్టులకు తరగతులు నిర్వహించడం హెచ్ఎంల బాధ్యతే. తొలి రోజు అదే విధంగా ప్రేరణ కార్యక్రమం కొనసాగింది. 57రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించి ఎంపీ కవిత ఆశించిన సత్ఫలితాలు రాబడతామని ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి 'నమస్తే తెలంగాణ ప్రతినిధి'కి తెలిపారు. నిత్యం ఈ పథకానికి రూ. 46,252 ఖర్చు కాగా, 57 రోజుల పాటు నిర్వహించేందుకు రూ. 26,36,364 ఖర్చు చేయనున్నారు. ఈ నిధులను కలెక్టర్ ఫండ్స్ నుంచి సేకరిస్తారు. ఈ మేరకు ఎంపీ కవిత నెల రోజులకు సరిపడా నిధులను డీఈవో నాంపల్లి రాజేశ్‌కు డిసెంబర్ 30న అందించారు.

ఐ అండ్ పీఆర్ డీడీపై వేటుకు రంగం సిద్ధం..?



రికార్డులు సీజ్ చేయడానికి తీసుకెళ్తున్న సిబ్బంది

కలెక్టరేట్: సమాచార శాఖ డీడీ ముర్తుజాపై ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన దుందుడుకు వ్యవహారం, విధుల్లో నిర్లక్ష్య వైఖరితో పాటు జర్నలిస్టుల ఫిర్యాదుల మేరకు స్పందించిన ఇన్‌చార్జి కలెక్టర్ ఆయనపై విచారణకు ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో వినోద్‌కుమార్ విచారణ అధికారిగా సేకరించిన పలు సమాచారం రికార్డులు, కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దీంతో డీడీపై సరెండర్ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముర్తుజా వ్యవహారం, అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకునేలా ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు కలెక్టర్ సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. కొంత కాలంగా డీడీ ముర్తుజాపై వెల్లువలా ఫిర్యాదులు వచ్చినా కలెక్టర్ సంయమనం పాటించారు. తాజాగా ముగిసిన జర్నలిస్టుల బస్సుపాసుల వ్యవహారంలో ఆయన ఒంటెద్దు పోకడ వివాదాస్పదమైంది. దీనిపై ఇన్‌చార్జి కలెక్టర్‌కు పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అంతకు ముందే ఎంపీ కవిత దృష్టికి డీడీ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై వేటుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో పలు అవకతవకలు ఉన్నట్లు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో విచారణ చేపట్టాలని వెంటనే అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్లిప్‌లు ఏమిటని ఇన్‌చార్జి కలెక్టర్ మంగళవారం ముర్తుజా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రిక బ్యూరో ఇన్‌చార్జిల ఆదేశానుసారం బస్సు పాసులను జారీ చేయాలని ఆదేశించారు. ముర్తుజా అక్రమాలపై ఇన్‌చార్జి కల్టెకర్ డీఆర్వో వినోద్‌కుమార్, ఏవో శ్రీధర్‌ను రికార్డులను సీజ్ చేయాలని ఆదేశించారు. డీడీని సరెండర్ చేస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐ అండ్ పీఆర్ రాష్ట్ర అధికారులకు సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. వెంటనే ఐ అండ్ పీఆర్ వాహనంలో డీపీఆర్వో కార్యాలయంలో ఉన్న రికార్డులను సీజ్ చేసి డీఆర్వో కార్యాలయానికి తీసుకువచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ ముర్తుజా 2017 జనవరిలో సమాచార శాఖ డీడీగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా యోగితా రాణా ఉన్నప్పుడు డీడీ వ్యవహారంపై విలేకరుల నుంచి ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఆయనను మందలించారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఫిర్యాదులు చేశారు. ఆయనపై తరుచుగా ఫిర్యాదులు రావడంతో పలుమార్లు కలెక్టర్ మందలించినా అతని తీరు మారలేదు. ఇదే విషయాన్ని పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు డిసెంబర్ 31న ముగిసింది. మరో మూడు నెలలు పొడిగిస్తుస్తూ కమిషనరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. జర్నలిస్టులు డీపీఆర్వో కార్యాలయానికి రెన్యువల్ కోసం చేరుకోగా.. కొత్తగా రిసిప్ట్ తీసుకున్న వారికే బస్సు పాసు రెన్యువల్ జరుగుతాయని డీడీ ముర్తుజా చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డికి మంగళవారం పలువురు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్ డీడీ ముర్తుజాపై ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌గా ఎంఆర్ఎం రావు

- **బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బదిలీ**
- **ఆమె స్థానంలో అనురాగ్ జయంతి నియామకం**
- **ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం**

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాకు కొత్త కలెక్టర్‌గా 2007 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎంఆర్ఎం రావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రాత్రి పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో ఖాళీగా ఉన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఎంఆర్ఎం రావును నియమించగా.. బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమె స్థానంలో అనురాగ్ జయంతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యోగితారాణా బదిలీ అనంతరం జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమించలేదు. దీంతో జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డికి ఇన్‌చార్జి కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. గతేడాది ఆగస్టు 16న ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా పరిపాలనను ఒంటి చేతితో నడిపిస్తూ సంక్షేమ పథకాల అమలులో ది బెస్ట్‌గా నిలిపే క్రమంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఎంఆర్ఎం రావును ప్రభుత్వం నియమించింది. 2007 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎంఆర్ఎం రావు ప్రస్తుతం పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ (పీఆర్ఎండ్ ఆర్డీ) డిపార్టుమెంట్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2014 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సిక్తా పట్నాయక్ 2016 డిసెంబర్ 2న బోధన్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న ఆమె నల్లగొండ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఏడాది పాటు జిల్లాలో పనిచేసిన ఆమెను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

ఒత్తిడిని జయించాలంటే భయం వీడాలి

ధర్పల్లి: మనలో అంతర్లీనంగా ఉన్న భయాన్ని, అనవసరమైన ఆలోచనలు వీడితే ప్రతి ఒక్కరూ అనుకున్న విజయాన్ని సాధిస్తారని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ వికాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని 'హంసవాహిని' పాఠశాలలోని విద్యార్థులకు ఒత్తిడిని జయించడం ఎలా, చదువులో ఏకాగ్రత సాధించడం ఎలా అనే అంశంపై వివరించారు. విద్యార్థుల్లో వారికి తెలియకుండా కొంత భయం ఉంటుందని, దాన్ని వారు గుర్తించి వీడితే ఉన్నత లక్ష్యాలను సాధిస్తారని అన్నారు. చదువులో ఏకాగ్రత సాధించాలంటే విద్యార్థులు స్థిరమైన మనస్సుతో చదువుకోవాలని, మాటిమాటికి స్థలాల్ని మార్చకుండా ఒకే చోట కూర్చొని చదివితే ఏకాగ్రత లభిస్తుందని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చక్రవర్తి శ్రీనివాస్, డైరెక్టర్లు మాన్ సింగ్, రవి, రాము, రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులతో వైద్యుడు వికాస్



పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఈవో

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన క్యాలెండర్‌ను ఎంఈవో గణపతి అశోక్ శర్మ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోసికొండ నరేశ్, నర్సారెడ్డి, రాజేందర్ గౌడ్, న్యాలం సుదర్శన్, ప్రసాద్, ఎం.వెంకటేశ్వర రావు, దయాసింగ్, సురేశ్ బాబు, రాజు, ఉషా రాణి, ఆశ రాణి, దేవరెడ్డి, గంగామోహన్, కృష్ణ, నరేశ్ చంద్ర, దత్తాద్రి, హజ్రా, షహీం పాల్గొన్నారు.

ప్రజల సహకారంతోనే గ్రామాభివృద్ధి



సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచి కర్క గంగారెడ్డి

ధర్పల్లి: ప్రజల సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మండల కేంద్రంలోని స్థానిక సర్పంచి కర్క గంగారెడ్డి అన్నారు. గ్రామ పంచాయతి ఆవరణలో మంగళవారం గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముందుగా పంచాయతీ కార్యదర్శి నాగరాజు పంచాయతీ అభివృద్ధి నివేదికలు, ఆదాయ-వ్యయాలను సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటు, అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. సమావేశంలో ఎంపీటీసీ సుజావొద్దీన్, ఉప సర్పంచి బద్ద చిన్న గంగారెడ్డి, ఈవోపీఆర్డీ రాంనారాయణ, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో సర్పంచి లోక్కిడి సంతోష్ అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి నిధులకు సంబంధించి చేపట్టాల్సిన పనుల ప్రణాళికలను తయారు చేశారు. సమావేశంలో ఉప సర్పంచి రాజేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

లక్ష్మాపూర్‌లో 1 బీ పత్రాలు పంపిణీ



రైతులకు 1బీ పంపిణీ చేస్తున్న తహసీల్దార్

జక్రాన్‌పల్లి: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా మండలంలోని లక్ష్మాపూర్ రైతులకు 1 బీ పత్రాలను తహసీల్దార్ సతీశ్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో రైతుల నుంచి సేకరించిన వివరాలను నూతన 1బీ పత్రాలను తయారు చేసి వాటిని రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి గాజుల సవిత, నర్సయ్య, ఎంపీటీసీ కవిత, కైలాస్ నాయక్, వీఆర్వో, రైతులు పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు



పశువులకు టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

జక్రాన్‌పల్లి: మండలంలోని లక్ష్మాపూర్, నారాయణపేట్ గ్రామాల్లో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మంగళవారం వేశారు. ఈ సందర్భంగా లక్ష్మాపూర్‌లో 348 గేదెలకు, 196 ఆవులకు, నారాయణపేట్‌లో 239 గేదెలకు, 120 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారిణి శిరీష తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గాజుల సవిత, భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కవిత, ఉప సర్పంచులు గట్టు ముత్తెన్న, గంగారాం, రాజేశ్వర్, గ్రామ కమిటీ సభ్యులు, పశువైద్య సిబ్బంది భూమయ్య, అశోక్, అరుణ్, రాజ్‌కుమార్, బాబు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం



చంద్రాయన్‌పల్లిలో భూమి పూజ చేస్తున్న నాయకులు

ఇందల్వాయి: గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సంఘ భవనానికి ఎంపీపీ దాసరి ఇందిరతో కలిసి భూమి మంగళవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచి అరటి బాలవ్వ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ నాయక్, ఇందల్వాయి సర్పంచి పాశం కుమార్, గన్నారం సర్పంచి లావణ్య, విండో చెర్మన్ మొచ్చగోపాల్, వైస్ఎంపీపీ ముత్యన్న, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సయ్య, దాసు, లోలం శ్రీనివాస్, రఘు, అంజయ్య, అంబర్ సింగ్, ఎంపీటీసీలు అను హుస్సేన్, శ్రీనివాస్,తొగరి నర్సయ్య, కిష్టయ్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి



తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న మైనార్టీ నాయకులు

సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీలు తహసీల్దార్ వీర్‌సింగ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామంలోని 446 సర్వే నెంబర్‌లో మైనార్టీ ఈద్గాకు కొంత స్థలం కేటాయించారని దీనిని పట్టా చేయించి ఇవ్వాలని కోరారు. ఈ స్థలంలో కొంత భాగం కబ్జాకు గురైందని దానిని ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చందర్ నాయక్, మహ్మద్ అబ్బాస్, అబ్దుల్ గఫూర్, గౌసొద్దీన్, ఇబ్రహీం, రహీం, సలీం, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి శిబిరానికి విద్యార్థుల ఎంపిక



విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ నర్సయ్య

సిరికొండ: సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కౌట్స్ శిబిరానికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 3 నుంచి 7 వరకు నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటారని అన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్ రూరల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని ముబారక్‌నగర్, మల్లారం గ్రామాల్లో సర్పంచులు పద్మావతి, సువర్ణ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ప్రజలు కోరారు. వివిధ కాలనీల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించాలని సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. పన్నులు చెల్లించడంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. గ్రామ సభల్లో కార్యదర్శులు లక్ష్మీకాంత్ రెడ్డి, ఉమాకాంత్, గ్రామ పెద్దలు, అంగన్‌వాడీ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



ముబారక్‌నగర్‌లో గ్రామ సభ నిర్వహిస్తున్న అధికారులు

నేడు ఎమ్మెల్యే రాక

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని ప్రభుత్వ 30 పడకల దవాఖానకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నట్లు ఎంపీపీ ఇందిర, మండల అధ్యక్షుడు శక్కరి కొండ కృష్ణ తెలిపారు. దవాఖానలో ఇప్పటి వరకు 100 ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి జిల్లా వై ద్యాధికారి వెంకట్, ఉప వైద్యాధికారి తుకారాం రాథోడ్, మెడికల్ ఆఫీసర్ భాను ప్రకాశ్ హాజరవుతారని అన్నారు.

నాయకుల నిరసన

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: పూణేలోని భీం కోరేగాం వద్ద నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి వచ్చిన సందర్శకులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ, భజరంగ దళ్ నాయకులు దాడి చేయడం అమనూషమని టీయూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. అనంతరం వారి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వినోద్, ఉదయ్, శేఖర్, కనిత్‌ఖర్, భాను ప్రసాద్, ఆనంద్, అచ్చుత్ పాల్గొన్నారు.

బోధన్

ntnews.com ntnizamabad.com

వరి పంట పరిశీలన



వరి పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి

బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామ శివారులో వరి పంటలను మంగళవారం వ్యవసాయ విస్తీర్ణాధికారి సాయిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో ప్రస్తుతం ఆకుచుట్టు పురుగు ఉధృతి ఉందని దీనిని నివారణ కోసం ఫ్లూబెండిమిడ్ 20 శాతం, డబ్ల్యూజీ అనే మందును ఎకరానికి 80 గ్రాములు పిచికారి చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రాంపూర్ రైతు కో ఆర్డినేటర్ నరేశ్, రైతులు పాల్గొన్నారు.

పొరపాట్లు ఉంటే దృష్టికి తీసుకురావాలి

రుద్రూర్ : మండలంలో ఇటీవల ప్రారంభించిన రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన సందర్భంగా తహసీల్దార్ రాజు ఆధ్వర్యంలో రుద్రూర్, అంబం గ్రామాలో గ్రామ సభలు నిర్వహించారు. భూ రికార్డుల ప్రక్షాళనకు సహకరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. తహసీల్దార్ అర్హులకు ఆడర్ కాపీలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మండల డప్పు కళాకారుల కమిటీ నియామకం

శక్కర్‌నగర్ : తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధంగా మండల డప్పు కళాకారుల కమిటీని మంగళవారం నియామకం చేశారు. టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డప్పుల చంద్రయ్య సమక్షంలో ఈ కమిటీని నియామకం చేశారు. అధ్యక్షుడిగా సొన్నాయి చంద్రయ్య (కల్దుర్కి), ఉపాధ్యక్షుడిగా గోనె చిన్న అబ్బయ్య(బర్దిపూర్), కార్యదర్శిగా కొత్తపల్లి గోపాల్ (నర్సాపూర్), సంయుక్త కార్యదర్శిగా గుర్రం బల్లయ్య (పెంటాకలాన్), ప్రచార కార్యదర్శిగా మరిగె సిద్దయ్య(హున్స)లతో కమిటీ నియామకం చేశారు.

జడ్పీ పాఠశాలల్లో 'గోరుముద్ద'

ఎడపల్లి : మండలంలోని జానకంపేట్, ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. పదో తరగతి విద్యార్థులకు సాయంకాల క్లాసుల సమయంలో టిఫిన్స్, స్నాక్ అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఎడపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జానకంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచి దశరథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి



సాటాపూర్‌లో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం

రెంజల్ : పద్మశాలీ కులస్తులు కలిసి కట్టుగా అన్ని రంగాల్లో రాణించాలని పద్మశాలీ సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవిదాస్, లోల గంగాధర్ పిలుపునిచ్చారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామం శివాలయంలో మంగళవారం మండల నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షుడు దేవిదాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది ఉన్న వారి హక్కులను తెలిసేలా గ్రామ గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యం తీసుకురావాలని సూచించారు. రాజకీయం, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. యువత స్వయం ఉపాధి కింద వడ్డీ లేని రుణాలను అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల నాయకులు మేక సంతోష్, లచ్చేవార్ నితిన్, జల్ద శ్రీనివాస్, రమేశ్, గంగాధర్ పాల్గొన్నారు.

అక్రమాలపై విచారణలో జాప్యమెందుకు?



కందకుర్తి గ్రామ సభలో మాట్లాడుతున్న సర్పంచి యాదవ్‌రావు,



బర్దిపూర్‌లో..



అక్బర్‌నగర్‌లో..

రెంజల్ : మరుగుదొడ్ల లబ్ధిదారుల పేరుతో మంజూరైన డబ్బుల గోల్‌మాల్‌లో చోటు చేసుకున్న వాటిపై విచారణ చేపట్టడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని గ్రామ సభలో లబ్ధిదారులు పశ్నించారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. కందకుర్తిలో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ చేపట్టి, న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి మంజూరైన డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని, గ్రామ సభను బహిష్కరించాలని కార్యదర్శి శివచరణ్‌ను లబ్ధిదారులు కోరారు. కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామన్నారు. రెంజల్, బోర్గాం, కునేపల్లి, వీరన్నగుట్టలో గ్రామ సభలో సర్పంచులు చందూర్ సవిత, గోజ్జరమేశ్, లక్ష్మణ్, పుష్పమాలలు హాజరయ్యారు. గ్రామాల్లో అవసరం ఉన్న చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నిర్మించాలని తీర్మానించారు. కార్యదర్శులు శివచరణ్, యాదగిరి, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి కోసం తీర్మానం

బోధన్ రూరల్ : బోధన్ మండలంలోని ఆచన్‌పల్లి, బెల్లాల్, సాలూర, సంగం, బర్దిపూర్, లంగ్డాపూర్, ఎరాజ్‌పల్లి, అమ్దాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలను నిర్వహించారు. బర్దిపూర్ గ్రామసభలో సర్పంచి సుభాషిని అధ్యక్షతన గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రేఖ పంచాయతీకి సంబంధించిన ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. అనంతరం గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు తీర్మానాలను చేశారు. బెల్లాల్ ఈవోపీఆర్డీ రాజేశ్వర్, సర్పంచి సంజీవ్‌నాయక్, కార్యదర్శి సహనాజ్‌బేగం పాల్గొన్నారు.

అక్బర్‌నగర్‌లో..

రుద్రూర్ : మండలంలోని అక్బర్‌నగర్‌లో సర్పంచి అధ్యక్షతన గ్రామ పంచాయతీలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన రుద్రూర్ మండల రైతు సమన్వయకర్త ఐ.సాయిలుకు నివాళులర్పించి 2నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సర్పంచి రామాగౌడ్ మాట్లాడుతూ.. అక్బర్‌నగర్‌లో నూతన గ్రామ పంచాయతీ నిర్మానానికి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రూ.16 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని సర్పంచి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చింతకుంటలో..

వర్ని : మండలంలోని చింతకుంటలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన గ్రామసభను మంగళవారం ఏర్పాటు చేశారు. భూ రికార్డుల్లో మార్పులు చేర్పులను అధికారులు రైతులకు గ్రామసభలో వివరించారు. పలువురికి ఫౌతి పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిబాబు, రైతులు, అధికారులు ఉన్నారు.

నవీపేటలో..

నవీపేట : మండలంలో బినోలా నవీపేట, యంచ, సిరన్‌పల్లి, పోతంగల్‌లో గ్రామ సభలు ప్రారంభమైనట్లు ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ మంగళవారం తెలిపారు. ఆయా గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలపై చర్చించినట్లు తెలిపారు. సర్పంలు మోస్రా కపిల, సుధాకర్, మొగులయ్య, గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.

ఉన్నత చదువులు అభ్యసించడానికి నిధులు మంజూరు

బోధన్, నమస్తే తెలంగాణ : విదేశాల్లో ఉన్నత చదువుల కోసం బోధన్ మండలంలో ముగ్గురు విద్యార్థులకు సీ ఎం ఓవర్‌సీస్ కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు నిధులు మంజూరు చేయించారు. బోధన్ పట్టణానికి చెందిన సోహెల్ అహ్మద్, అమ్దాపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల సుశాంత్, సాలూరాకు చెందిన ఎండీ ఫిరదౌస్‌కు నిధులు మంజూరు చేయించారు. ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆధ్వర్యంలో ఈ నిధులు మంజూరుకు సంబంధించిన పత్రాలను సదరు విద్యార్థులకు అందజేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ సూచనల మేరకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధుల నుంచి ఈ డబ్బులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు తమ వంతుగా సహకారం అందించాలనే సదుద్దేశంతో ఈ డబ్బులను కేటాయించామని ఎమ్మెల్యే షకీల్ 'నమస్తే తెలంగాణ'కు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రజావాణి'కి రెండు ఫిర్యాదులు

వర్ని : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రజావాణికి రెండు ఫిర్యాదులు వచ్చాయి. మోస్రా గ్రామానికి చెందిన కొంత మంది ఒంటరి మహిళలు అంత్యోదయ ద్వారా 35కిలోల బియ్యం ఇప్పించాలని ప్రజావాణిలో తహసీల్దార్ హరిబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు పెన్షన్లు సకాలంలో అందడంలేదని అన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్, తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి అదృశ్యం

వర్ని : మండల కేంద్రంలోని కోటయ్య క్యాంప్ గ్రామానికి చెందిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్సై రజాక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వేమనపల్లి కృష్ణారావు(60) డిసెంబర్ 30న బయటకు వెళ్లివస్తానని చెప్పి తిరిగి రాలేదు. కృష్ణారావుకు చెవుడు కూడా ఉందని భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రజాక్ తెలిపారు.

భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతం



బోధన్, నమస్తే తెలంగాణ : బోధన్ మండలంలో గత సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, ఈ కార్యక్రమం బోధన్ మండలంలో పూర్తిగా విజయవంతమైందని తహసీల్దార్ గంగాధర్ అన్నారు. మంగళవారం తహసీల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో 97.13 శాతం భూరికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ఐదవ స్థానంలో ఉందని వెల్లడించారు. మొదటి దశలో భూమి సర్వేనంబర్ల ప్రక్షాళన పూర్తయిన సందర్భంగా, వాటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. వాటిని స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించడానికి రెండవ దశ గ్రామ సభలను ప్రారంభించామని తహసీల్దార్ తెలిపారు. మండలంలో 63 వేల 686 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి 58,020 సర్వే నంబర్లు ఉన్నాయన్నారు. భూరికారుల ప్రక్షాళనలో 56,355 సర్వే నంబర్లకు సంబంధించిన రికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. ఇక, మిగిలిన 1,665 సర్వే నంబర్ల ప్రక్షాళన కూడా త్వరలోనే పూర్తిచేస్తామని అన్నారు. ప్రక్షాలన జరగని ఈ భూమంతా కోర్టు తగదాలు, ఎసైన్‌మెంట్ భూమి అమ్మకాలు, పట్టాదారు వారసుల్లో వివాదాలకు సంబంధించినదని అన్నారు. ప్రక్షాళన జరిగిన భూమికి 1బీ ఫారం ఇస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాంబాబు, ఆర్ఐ సాయిలు, అడిషనల్ ఆర్ఐ గంగాధర్ పాల్గొన్నారు.

పీఆర్టీయూ క్యాలెండర్ల ఆవిష్కరణ

బోధన్, నమస్తే తెలంగాణ : బోధన్ పట్టణంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పీఆర్టీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, పీఆర్టీయూ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి ఖైరాన్, ప్రతినిధులు లలిత, శ్రీనివాస్‌రెడ్డి, వీరప్ప, ఖుర్షీద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎడపల్లిలో..

ఎడపల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పీఆర్టీయూ 2018 క్యాలెండర్లను తహసీల్దార్ లత ఆవిష్కరించారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సుదర్శన్, కార్యదర్శి అభిమన్యు, ఎంఈవో సత్యనారాయణ, నాయకులు గోవర్ధన్, గంగాకిషన్ పాల్గొన్నారు.

కోటగిరిలో..

కోటగిరి : మండల కేంద్రంలో మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో పీఆర్టీయూ క్యాలెండర్‌ను ఎంపీపీ సులోచన, ఎంఈవో నరేశ్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ యూనియన్ మండల అధ్యక్షుడు శానం సాయిలు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, సూర్యకుమార్, పాపారావు, గంగారాజులు, నాగయ్య, వెంకటేశ్, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

రుద్రూర్‌లో..

రుద్రూర్ : మండల కేంద్రలోని ఎంఈవో కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఈవో శాంతకుమారి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీరాం, సెక్రటరీ నాందేవ్, ఉపాధ్యాయులు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

వర్నిలో..

వర్ని : మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో పీఆర్టీయూ, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 2018 సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో పీఆర్టీయూ సంఘం సభ్యులు ఎంపీడీవో వేణుగోపాల్, తహసీల్దార్ హరిబాబు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ప్రసాద్, సెక్రటరీ రాంచందర్, రమేశ్, సిరాజుద్దీన్, రాములు, రాంసింగ్, కృష్ణ వరప్రసాద్, తపస్ జిల్లా కార్యదర్శి గాండ్ల వర ప్రసాద్, వర్ని, రుద్రూర్ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూతిపల్లి వినోద్, బళ్కారి కృష్ణ ప్రసాద్, రమేశ్ చవాన్, గాల సాయిలు పాల్గొన్నారు.

ఆర్మూర్

పెర్కిట్ కేజీబీవీలో మార్షల్ఆర్ట్ పై శిక్షణ

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : మండలంలోని పెర్కిట్ కేజీబీవీలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు మార్షల్ఆర్ట్స్పై శిక్షణ నిర్వహించ నున్నట్లు ప్రత్యేకాధికారిణి గంగామణి మంగళ వారం తెలిపారు. మూడు రోజుల మార్షల్ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డీఈవో రాజే శ్, ఎంఈవో పింజ రాజగంగారాం హాజరవుతార న్నారు. శిక్షణ నిచ్చేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక శిక్షకులు వస్తున్నట్లు ఆమె చెప్పారు. జిల్లా లోని కేజీబీవీల్లోంచి ఎంపిక చేసిన విద్యార్థులు మార్షల్ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమానికి హాజరుకావా లన్నారు.

ప్రైవేటు దవాఖానలు బంద్

ఆర్మూర్ టౌన్ : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా(ఎంసీఐ)కి బదులుగా నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆర్మూర్లో ప్రైవేటు దవాఖానలు బంద్ నిర్వహించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దవాఖానలను మూసి ఉంచారు. ప్రస్తుతం ఉన్న ఎంసీఐ స్థానం లో ఎన్ఎంసీ ఏర్పాటు చేసేందుకు మంగళవారం పార్లమెంట్లో జరిగిన చర్చల్లో స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయడంతో బంద్ విరమించి దవాఖా నలు తెరిచామని ఐఎంఏ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ప్రకాశ్ తెలిపారు.

డంపింగ్యార్డు అభివృద్ధికి చర్యలు



మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ కశ్యప్ స్వాతిసింగ్

ఆర్మూర్ టౌన్ : తడి, పొడి చెత్తను వేరు చేయించి సేంద్రియ ఎరువు తయారు చేయించి డంపింగ్యార్డును అభివృద్ధి చేయి స్తామని మున్సిపల్ చైర్పర్సన్ కశ్యప్ స్వాతిసింగ్ అన్నారు. పట్టణ శివారులోని డంపింగ్యార్డులో జరుగుతున్న నిర్మాణం పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. గదులు నిర్మించి డీఆర్సీ సెంటర్, సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగిస్తామ న్నారు.

వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్

స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా పట్టణంలోని 13వ వార్డులో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ కశ్యప్ స్వాతిసింగ్ పర్య టించి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశమై తడి, పొడి చెత్త బుట్టల వాడకంపై వివరించారు. అనంతరం మున్సిపల్ సిబ్బం దికి ఆప్రాన్లను పంపిణీ చేశారు. కమిషనర్ ఎ.శైలజ, కౌన్సిలర్ వన్నెల్దేవి లత, ఏఈ దీప్చంద్, శానిటరీ ఎస్సై వెంకన్న, ఐకేపీ టీఎంసీ ఉదయశ్రీ, సీటీపీటీవో హరీశ్, వన్నెల్దేవి రాము, పింజ వినోద్, పింజ అశోక్, ఐకేపీ సీవో రాజలింగం, సంతోష్, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు.

ఆరోగ్య కార్యకర్తలకు ట్యాబ్ల పంపిణీ



ట్యాబ్లు అందజేస్తున్న హెల్త్సూపర్వైజర్ శంకర్

ఆర్మూర్ రూరల్ : మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు హెల్త్సూపర్వైజర్ శంకర్ మంగళవారం ట్యాబ్లు, సిమ్ కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణి, ప్రసూతుల సంఖ్యను ఆన్లైన్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్త లకు ట్యాబ్లు, సిమ్కార్డులను పంపిణీ చేసిందని శంకర్ తెలిపారు. కార్య క్రమంలో ఎన్ఆర్హెచ్ఎం కోఆర్డినేటర్ నారాయణ, హెచ్ఈవో నాగ రాజ్, ఆరోగ్య పర్యవేక్షకులు విక్టోరియా, నారాయణ పాల్గొన్నారు.

చెరువులో పడి వృద్ధుడి మృతి

నందిపేట్ : మండల కేంద్రంలోని రాంనగర్కు చెందిన కోనేరు పోశెట్టి(68) చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సంతోష్కుమార్ తెలి పారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి పోశెట్టి అదృశ్యమయ్యాడని, కుటుంబీకులు చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. దీంతో ఈ నెల 1వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. మంగళ వారం మండల కేంద్రం పక్కన ఉన్న రఘుపతి చెరువులో పోశెట్టి శవమై కనిపించాడని ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉంటాడని వివరించారు. కూతురు సునీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నా మన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు.

ఎమ్మెల్యే జీవన్రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ



ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతున్న టీఆర్ఎస్ నాయకులు



ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న బంజారా నాయకులు

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రె డ్డికి మంగళవారం ఆర్మూర్ పట్టణా నికి చెందిన టీఆర్ ఎస్ నాయకులు హైదరాబాద్ వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి, మిఠాయి లను తినిపించారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ పర్సన్ మోత్కూరి లింగాగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కొక్కుల రమాకాంత్, సడక్ వినోద్, మల్యాల రాజబాబు, పూలనర్సయ్య, నాయకులు జోశ్రీనివాస్, జాగిర్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

పెర్కిట్ వార్డు సభ్యులు..

ఆర్మూర్ మండలం పెర్కిట్–కోటార్మూర్ గ్రామ పంచా యతీ వార్డు సభ్యులు, నాయకులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవ న్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్య క్రమంలో కామని నరేశ్, నారాగౌడ్, కె. గంగాధర్గౌడ్, పుప్పాల మోహన్, ఉబేదుల్లా, టీఆర్ఎస్ నాయకులు నూనె నరేశ్, గడ్డం జగత్రెడ్డి, జూల సాయిలు, ఇంతియాజ్, తీగల లింబాగౌడ్ తదితరులు ఉన్నారు.

టీఎస్ఎఫ్సీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : టీఎస్ఎఫ్సీ అధికారుల, ఉద్యోగుల అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను మంగళవారం అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, అతిథి రాథోడ్ రాంసింగ్ హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ... టీఎస్ఎఫ్సీ సభ్యులు అధికారుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అసో సియేషన్ అధ్యక్షుడు గంగాధర్రావు, జనరల్ సెక్రటరీ పులియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బంజారా నాయకులు

మాక్లూర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మండల బంజారా నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా, మెమెం టో, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.మండల కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేయ డంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్, బంజారా నాయకులు పీర్సింగ్నాయక్, గణప తినాయక్, కిషన్లాల్నాయక్, దేవిసింగ్ నాయక్, రవి నాయక్, మాక్లూర్ వీడీసీ అధ్యక్షుడు రాచర్ల గంగారం తది తరులు పాల్గొన్నారు.

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు



ఎద్దుకు టీకా వేస్తున్న వైద్యసిబ్బంది

నందిపేట్ రూరల్ : మండలంలోని జీజీనడ్కుడలో మంగళవారం పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గ్రామంలోని సుమారు 90 పశువులకు టీకాలు వేసినట్లు పశువైద్య సహాయకుడు సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాడి రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అపో హలు వీడాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కట్టు మల్లా రెడ్డి, రైతులు, గ్రామస్తులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.


పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

నందిపేట్ : మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రంలో పీఆ ర్టీయూ నూతన క్యాలెండర్ను మంగళవారం ఎంపీడీవో నాగవర్ధన్, తహ సీల్దార్ ఉమాకాంత్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో లింగన్న, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో

పాఠశాలకు బెంచీల వితరణ



మాక్లూర్ : మండ లంలోని గుత్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నిజామా బాద్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జి బిషన్ సొసైటీ ఆధ్వ ర్యంలో 30 బెంచీలు, 3 టేబుళ్లు, బీరువాను మంగళవారం బహూకరించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సునీత తెలి పారు.వీటి విలువ సుమారు రూ.60వేలు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ శేఖర్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు మనోజ్, శారద, అతిఖుల్లా, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగోన్నతి పొందిన ఉద్యోగికి సన్మానం



లైన్మన్ మహేశ్ను సన్మానిస్తున్న గ్రామస్తులు

నందిపేట్ రూరల్ : నందిపేట్ మండలం నికల్పూర్ గ్రామంలోని విద్యుత్ శాఖ జేఎల్ఎం ఎన్.మహేశ్కు ఉద్యోగో న్నతి లభించింది. జేఎ ల్ఎం నుంచి లైన్మెన్గా నిజామాబాద్ బదిలీపై వెళ్తున్న మహేశ్ను మంగ ళవారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచి దూడ శేఖర్, డొంకేశ్వర్ సొసైటీ వైస్ చైర్మన్ జె.తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఎత్తిపోతల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బాల్కొండ

ntnews.com ntnizamabad.com

చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టుకు నీరు

మోర్తాడ్ : గత పాలకులు చెరువుల గురించి పట్టించుకోకపోవడంతో ఆయకట్టు ప్రాంత రైతులు బోరుబావులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో ఆయకట్టుకు తిరిగి పూర్వవైభవం సంతరించుకుందని ఎంపీపీ కల్లెడ చిన్నయ్య అన్నారు. దొన్కల్ గ్రామంలోని దరఖాసు కుంటలో రూ.33.35 లక్షలతో, నడిమి కుంటకు రూ.24.45లక్షలతో చేపట్టే పనులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయ పనులు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించిన ముఖ్యమంత్రికి, నిధులు మంజూరు చేయిస్తున్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతు లు, ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మోర్తాడ్, ఏర్గట్ల మండలాల అధ్యక్షులు ఏలి యా, రాజపూర్ణానందం, వైస్ ఎంపీపీ పాపాయిపవన్, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ పర్సదేవన్న, సర్పంచి హన్మాగౌడ్, చిన్న రాజేశ్వర్, గంగారెడ్డి, శ్రీనివాస్, గంగన్న, నర్సారెడ్డి, చిన్నారెడ్డి, ప్రవీణ్, మోహన్, అనిల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ కల్లెడ చిన్నయ్య

మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌కు శుభాకాంక్షలు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యేకు మండలంలోని కోనసముందర్ సర్పంచి గుడిసె అంజమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.



పుష్పగుచ్ఛం అందజేస్తున్న సర్పంచి

ఒంటరి మహిళలకు బియ్యం వితరణ



బియ్యం అందజేస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని కోనసముందర్‌కు చెందిన పేద ఒంటరి మహిళలు ఆరె రాణి, రాజుల నర్సుకు తలో క్వింటాలు బియ్యాన్ని టీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌యాదవ్ అందజేశారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు మునుగంటి గంగాధర్, పేరం లింబాద్రి, ధాత్రిక శ్రీనివాస్, దుంపల నరేశ్, అనుదీప శర్మ, కార్తీక్, ప్రశాంత్, దుంపల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

ముప్కాల్ : మండల కేంద్రంలోని అంగడి బజారులో ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రాజు 27 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో నలుగురికి మోతి బిందువు ఉన్నట్లు గుర్తించినట్లు క్లబ్ మండల అధ్యక్షుడు పోశెట్టి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి ముస్కు భూమేశ్వర్, లయన్స్ క్లబ్ సభ్యులు పెండెం జీవన్, చాకు లింగం తదితరులు పాల్గొన్నారు.

ఎంఈవోకు సన్మానం



ఎంఈవోను సన్మానిస్తున్న ప్రధానోపాధ్యాయులు

వేల్పూర్ : మండల విద్యాధికారి లింగమూర్తిని మంగళవారం ఎమ్మార్సీలో మండల ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లా నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగం అశోక్ మాట్లాడుతూ...నోడల్ అధికారి లింగమూర్తి హయాంలో విద్య మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు చెన్నయ్య, వినయ్‌కుమార్, రాజేందర్‌గౌడ్, రాజశ్రీ పాల్గొన్నారు.

వీఆర్వోలను సంప్రదించాలి

ఏర్గట్ల : భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో రైతులు ఎవరైనా పాల్గొనకుండా ఉండి ఉంటే తమ వీఆర్వోలను సంప్రదించాలని తహసీల్దార్ ముంతజిబుద్దీన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మేలు కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామాల్లో ముగిసిందని, రైతులు తమ భూముల వివరాలు ఇవ్వని వారు, వీఆర్వోల సంప్రదించాలన్నారు.

విద్యార్థులకు అల్పాహారం పంపిణీ

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండల కేంద్రమైన కమ్మర్‌పల్లి జడ్పీ హైస్కూల్‌లో మంగళవారం సాయంత్రం పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. వార్షిక పరీక్షల ప్రిపరేషన్ కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల నిర్వహణ సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం అందించడానికి కలెక్టర్ ఫండ్ నుంచి డబ్బులు మంజూరు చేశారు. దీంతో మంగళవారం ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంధ్రయ్య విద్యార్థులకు అల్పాహారం అందజేశారు.

బాల్కొండలో..

బాల్కొండ : మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించే కార్యక్రమాన్ని సర్పంచి గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత అందించిన సహకారంతో ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో నాంపల్లి రాజేశ్ ఆదేశాల మేరకు కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఎంపీటీసీ జగన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు లింగాగౌడ్, ప్రధానోపాధ్యాయుడు సీతయ్య పాల్గొన్నారు.

గ్రామసభలు నిర్వహించాలి

ముప్కాల్ : మండల కేంద్రంలో బుధవారం గ్రామసభ నిర్వహించాలని బాల్కొండ ఎంపీడీవో సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండ ల కేంద్రంతో పాటు వేంపల్లి, రెంజర్ల, వెంచిర్యాల్ గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించాలని సూచించారు.

కేజీవీల్ ట్రాక్టర్లు రోడ్లపై నడపొద్దు

ఏర్గట్ల : రోడ్లపై కేజీవీల్ ట్రాక్టర్లను నడపొద్దని ఎస్సై బి.హరిప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ట్రాక్టర్ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ దృష్ట్యా కేజీవీల్‌ట్రాక్టర్లను రోడ్లపై నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. దమ్ము చక్రాలకు పట్టీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

వాహనాల తనిఖీ

భీమ్‌గల్ : మండల కేంద్రంలోని వివిధ కూడళ్లలో మంగళవారం ఎస్సై సుఖేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారితో పాటు హెల్మెట్ ధరించని వారి నుంచి జరిమానా వసూలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రత నిబంధనలు పాటించాలని సూచించారు. 20మంది వాహనదారులకు రూ.2200 జరిమానా విధించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత



చెక్కు అందజేస్తున్న టీఆర్ఎస్ నాయకులు

మెండోరా : మండలంలోని చాకిర్యాల్ గ్రామానికి చెందిన నోముల దేవన్నకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్‌రెడ్డి, ఎస్టీ విభాగం అధ్యక్షుడు దేవేందర్, సర్పంచ్ పుట్ట హేమలత అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు అనారోగ్యం దృష్ట్యా ఎమ్మెల్యేకు విన్నవించడంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.60 వేలు మంజూరైనట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల రైతు విభాగం అధ్యక్షుడు గోవింద్ నర్సారెడ్డి, గ్రామ అధ్యక్షుడు తైదెపల్లి శ్రీధర్, వీడీసీ సభ్యులున్నారు.

విద్యార్థుల భవితకు బాటలు వేయాలి

మోర్తాడ్ : పీఆర్టీయూ నూతన క్యాలెండర్‌ను తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై సురేశ్, ఎంఈవో రాజేశ్వర్ మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు ఎంఈవో కార్యాలయంలో కేక్‌కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విధులను సక్రమంగా నిర్వహించి విద్యార్థుల భవితకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు మగ్గిడి శంకర్, ప్రవీణ్, సంధ్యారాణి, సాగర్, సాయన్న, గంగాధర్, గంగారాం, భాస్కర్, నరేశ్, నవీన్, నారాయణ, శ్వేత, సాగర్, గంగాప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

భీమ్‌గల్‌లో..

భీమ్‌గల్ : మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో పీఆర్టీయూ క్యాలెండర్, డైరీని ఎంఈవో డి.స్వామి మంగళవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మాదరి రాజన్న, ఉపాధ్యక్షుడు రామోజీ మురహరి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, గంగాధర్, రాజేంద్రప్రసాద్, శర్మ, ప్రభాకర్, శేఖర్, మండల అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, ప్రధానకార్యదర్శి ప్రభాకర్, శేఖర్, వినోద్, రవీందర్, వాసుదేవ్, దయాకర్, రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వేల్పూర్‌లో..

వేల్పూర్ : మండల కేంద్రంలో మంగళవారం పీఆర్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం ఎంఈవో లింగమూర్తి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల కన్వీనర్ గంట అశోక్, వైస్ ఎంపీపీ రేగుల్ల రాములు, సర్పంచి నీరడి భాగ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతయ్య, కృష్ణారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లిలో..

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఎమ్మార్సీ కార్యాలయంలో పీఆర్టీయూ 2018 క్యాలెండర్‌ను జడ్పీటీసీ లక్ష్మి, ఎంఈవో ఆంధ్రయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ యాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పార్వతి రాజలింగం, నాయకులు రేగుంట దేవేందర్, అంగిరి రాజేశ్వర్, బోడ దేవేందర్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సుంకరి నరేశ్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర కార్యదర్శులు టి.రాజేశ్వర్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి ఇంటిగ్రేటెడ్ కోర్సుల పరీక్షలు

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఐఎంబీఏ అప్లయిడ్ ఎకనామిక్స్, ఫార్మాసుటికల్ కెమిస్ట్రి విభాగాలలో మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభమై 31 వరకు జరుగుతాయని టీయూ పరీక్షల నియంత్రణ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులు పరీక్షలు రాయడానికి సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

భారత్ దర్శన్ యాత్రకు ఉమ్మడి జిల్లాల విద్యార్థులు

నిజామాబాద్ స్పోర్ట్స్/డిచ్‌పల్లి : రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాలలోని ఉమ్మడి జిల్లాల్లో చదువుతున్న విద్యార్థులు భారత్ దర్శన్ యాత్రకు ఎంపికైనట్లు రీజియన్ రిజనల్ కోఆర్డినేటర్ సి.సింధు తెలిపారు. విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా క్రీడలు, చిత్రలేఖనం, మాక్‌పార్లమెంటు ఇగ్నోస్, వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలను ఆయా గురుకుల పాఠశాలల్లో ఎంపికల ప్రక్రియను చేపట్టి ఉత్తమ ప్రతిభావంతులను బృందాలుగా పైన తెలిపిన అంశాలలో ఎంపిక చేశారన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల నుంచి 34 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ నెల 4 నుంచి 10 వరకు భారత దేశంలోని నాల్గవ విడత భారత్ దర్శన్ యాత్రకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ చొరవతో ఈ యాత్రను నిర్వహించి యాత్రలో సందర్శించిన ప్రదేశాలు, ఆయా అంశాల్లో నేర్చుకున్న విషయాలను తిరిగి వచ్చి తమతమ విద్యాసంస్థల్లో తోటి విద్యార్థులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఎంపికైన వారిలో కామారెడ్డి నుంచి ఆకాంక్ష, వసుధ, నీరజ, సృజన, సంధ్యారాణి, సాయిప్రియ, అనూష, రజిని, నిజామాబాద్ జిల్లా నుంచి సుస్మజ, మీనా, ప్రత్యూష, జయంతి, అర్చన, సహానా, సౌజన్య, ఆర్మూర్ నుంచి రచన, వెన్నెల, సుద్దపల్లి నుంచి నిషా, రక్షణి, సింధు, రాణి, పావని, ప్రణీత, దీప్తి, శిరీష, సౌమ్యరాణి, ఇందు, నందిని, బూలాబాయి, మౌనిక, సుజాత, హారిత, తాడ్వాయి నుంచి శ్రావణి ఎంపికయ్యారు.


భారత్ దర్శన్‌కు ఎంపికైన విద్యార్థులు, ఉపాధ్యాయులు

కాగా ఈ నాలుగు బృందాలకు ఉపాధ్యాయులు వి.శోభారాణి, నూరున్నిసా బేగం, పి. నీరజరెడ్డి, ఎస్.లత, బి.ఆర్ నర్సింగ్‌రావు, సీహెచ్ నర్సింహారెడ్డిలు ఎంపికయ్యారు.

ఏకచక్రేశ్వర ఆలయం హుండీ ఆదాయం లెక్కింపు

శక్కర్‌నగర్ : బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ కమల, ఈవో వేణు సమక్షంలో హుండీని లెక్కించారు. నాలుగు నెలల అనంతరం లెక్కించారు. ఈ హుండీ ద్వారా 1,96,449 రూపాయల ఆదాయం వచ్చిందని ఇన్‌స్పెక్టర్ కమల, ఈవో గిం జుపల్లి వేణు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ రాములు, శివాలయం చైర్మన్ పాలవార్ సాయినాథ్, మారుతీ మందిరం చైర్మన్ గుమ్ముల అశోక్‌రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్ పటేల్, చంద్రశేఖర్, వెంకటితో పాటు అర్చకులు గణేశ్‌శర్మ, మహేశ్‌పాఠక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం

టీయూ డైరీ ఆవిష్కరించిన వీసీ

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2018 డైరీని మంగళవారం వైస్ ఛాన్స్‌లర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ఆచార్య కె.శివశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మునుపెన్నడూ లేనటువంటి రీతిలో డైరీని అద్భుతంగా ముద్రించిన రూపకల్పన కమిటీని వీసీ ప్రత్యేకంగా అభినందించారు. డైరీలో తెలంగాణ సంస్కృతి వెలువరించే పర్యాటక ప్రాంతాలు, ప్రదేశాలు గొల్కొండ కోట చార్మినార్, ఓరుగల్లు కోట, అమర వీరుల స్థూపం, రాష్ట్ర ప్రాజెక్టులు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, రాష్ట్ర చిహ్నాలు పాలపిట్ట, కృష్ణ జింక, తంగేడు పువ్వు, జమ్మి చెట్టు, కొంగ్రమట్ట, రాష్ట్ర పండుగలు బతుకమ్మ, బోనాలు, రాష్ట్ర పథకాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కొత్త నిర్మాణాలు, మెట్రో రైలు, టీఎస్ఐపాస్, ఇమేజ్ టవర్, టీ-హబ్, అంతర్జాతీయ సదస్సులు వంటి ప్రముఖ అంశాలను డైరీలో పొందుపరచడం గొప్ప విషయం అన్నారు. డైరీ నిర్మాణంలో అహర్నిశలు శ్రమించిన కమిటీ సభ్యులు డాక్టర్ కె.రాజారాం, డాక్టర్ నాగరాజు, సంపత్ కుమార్, కరిమెల లావణ్య, భ్రమరాంబిక, పబ్లికేషన్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ, పలువురు అధ్యాపకులు అభినందించారు.


డైరీ ఆవిష్కరించిన వీసీ

టీయూలో నూతన సంవత్సర వేడుకలు


కేక్ కట్ చేస్తున్న రిజిస్ట్రార్

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2018 ని పురస్కరించుకొని రిజిస్ట్రార్ ఛాంబర్‌లో నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రార్ శివశంకర్ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో వీసీ సాంబయ్య మార్గనిర్దేశాల అనుసారం విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యాదగిరి, ఉద్యోగలు సాయాగౌడ్, జ్యోతి, భాస్కర్, వినోద్, సరిత, పొరుగుసేవల సిబ్బంది పాల్గొన్నారు.

వీసీ, రిజిస్ట్రార్లను కలిసిన సిబ్బంది

తెలంగాణ విశ్వవిద్యాలయం సిబ్బంది మంగళవారం వీసీ సాంబయ్య, రిజిస్ట్రార్ శివశంకర్‌ను బోధన, బోధనేతర సిబ్బంది నూతన సంవత్సరం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఉన్నత విద్య పరిమాణాలకు బోధనలు కొనసాగించాలని విద్యార్థులకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో టూటా అధ్యక్షుడు డాక్టర్ రాజారాం, కార్యదర్శి పున్నయ్య, అధ్యాపకులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి జీవో జారీ

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు క్యాంప్ ఆఫీస్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోసం ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేసేందుకు అధికారికంగా ప్రభుత్వం నుంచి మంగళవారం జీవో జారీ అయింది. క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పూర్తి కాగానే నియోజకవర్గ కేంద్రంలో ఉంటూ సేవలందిస్తూ మరింత చేరువకానున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులకు ఈనెల 6వ తేదీన ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.


రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలుపుతున్న మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ప్రశాంత్‌రెడ్డి కృషితోనే ఈ పదవిని కట్టబెట్టారు.


ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మంగళవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం

Find the value of 13_{c_r}?

For Feedback...
vijetha.nt@gmail.com

విజేత

10th Class MATHS SPECIAL

BINOMIAL THEOREM

Introduction: -

→ n is a positive integer than $(x+a)^n = n_{c_0}x^n + n_{c_1}x^{x-1}a + n_{c_2}x^{x-2}.a^2 + \cdots\ldots\ldots nc_r x^{x-2}\cdot a^2 + \cdots.+n_{c_n}a^2$

→ The expansion of $(x+a)^n$ contains (x+1) terms

→ In the expansion the coefficients $n_{c_0}, n_{c_1}, n_{c_2} \ldots x_{c_n}$ are called binomial coefficients and these are simply denoted by $c_0, c_1, c_2 \ldots c_n$

→ $T_{r+1} = n_{c_r}x^{n-r}a^r$

→ Middle terms in the expansion of $(x+a)^n$:

→ If n is even then $\left(\frac{n}{2}+1\right)^{th}$ the term is middle term

→ If n is added then $\left(\frac{n+1}{2}\right)^{th}$ and $\left(\frac{n+3}{2}\right)^{th}$ terms are middle terms

→ If |x| < 1 then

(i) $(1+x)^{-1} = 1 - x + x^2 - x^3 - x^4 + \ldots + (-1)^r x^r + \ldots$

(ii) $(1-x)^{-1} = 1 + x + x^2 + x^3 + \ldots + x^r$

(iii) $(1+x)^{-2} = 1 - 2x + 3x^2 - 4x^3 + \ldots + (-1)^r(r+1)x^r \ldots$

(iv) $(1-x)^{-2} = 1 + 2x + 3x^2 + 4x^3 + \ldots (r+1)x^r + \ldots$

→ If x is real number such a that -|x| < 1 and p q are positive integers then

(i) $(1+x)^{\frac{p}{q}} = 1 + \frac{p}{1!}\cdot\left(\frac{x}{q}\right) + \frac{p(p-q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots + p(p-q)\ldots\ldots(p-(r-1)q)\left(\frac{x}{q}\right)^r + \cdots\infty$

(ii) $(1-x)^{\frac{p}{q}} = 1 - \frac{p}{1!}\left(\frac{x}{q}\right) + \frac{p(p-q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \ldots\frac{(-1)^r p(p-q)}{r!}\ldots\frac{(p-(r-1)q)}{r1}\left(\frac{x}{q}\right)^r \ldots\infty$

(iii) $(1+x)^{\frac{-p}{q}} = 1 + \frac{p}{1!}\left(\frac{x}{q}\right) + p\frac{(p+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots.\infty$

(iv) $(1+x)^{\frac{-p}{q}} = 1 + \frac{p}{1!}\left(\frac{x}{q}\right) + \frac{p(p+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots. + \frac{p(p+q)\ldots(p+(r-1)q)}{r!}\left(\frac{x}{q}\right)^2 + \cdots\infty$

2 Marks

1) If 22 $_{cr}$ is the largest binomial coefficient in the expansion of $(1+x)^{22}$. Find the value of 13 $_{cr}$

Sol: - n = 22 or an even number

[largest binomial coefficient is $n_{c_{\frac{n}{2}}}$]

i.e., 22 c = 22$_{cr}$

$\frac{22^{11}}{2_1}$

22 c$_{11}$ = 22 $_{cr}$

$[n_{c_r} = n_{c_s}$ then $[r = s]]$ $\boxed{11 = r}$

∴ value of $13_{c_{11}} = 13_{c_2} = \frac{13\times 12^6}{2_1\times 1} = 78$

Value of $13_{c_{11}} = 78$

2) Find the no of terms in the expansion of $(2x+3y+z)^7$

Sol: The no of terms in expansion

$(2x+3y+z)^7 = \frac{(n+1)(n+2)}{2} = \frac{(7+1)(7+2)}{2} = 4\times 9 = 36$

∵The no of terms is (x+y+z) is $\frac{(n+1)(n+2)}{2}$

3) Find the set of values of x for which (i) $(2+3x)^{\frac{-2}{3}}$ is valid

Sol: - Given $(2+3x)^{\frac{-2}{3}} = 2^{\frac{-2}{3}}\left[1+\frac{3n}{2}\right]^{\frac{-3}{2}}$ here $x = \frac{3x}{2}$

[Binomial expansion is valid |x| < 1]

∴ $\left|\frac{3x}{2}\right| < \Rightarrow |x| < \frac{2}{3} \Rightarrow -\frac{2}{3} < x < \frac{2}{3}$

∴ For $x \in \left(-\frac{2}{3}, \frac{2}{3}\right)$ the given expansion is valid

4) Find the middle terms in the expansion of $\left(\frac{3x}{7} - 2y\right)^{10}$

Sol: Given $\left(\frac{3x}{7} - 2y\right)^{10}$ n = 10

If n is even middle term is $\frac{T_n+2}{2} = \frac{T_{10}+2}{2} = \frac{I_{12}}{2}T_6$

$T_{r+1} = n\left(r^{x^{n-2}}a^r\right) = T_6 = T_5 + 1$

$= {}^{10}C_5\left[\frac{3x}{7}\right]^{10-5}(-2y)^5 = {}^{10}C_5\left(\frac{3x}{7}\right)^5(-2)^5y^5$

$= {}^{10}C_5\left(\frac{3}{7}\right)^5(-2)x^5y^5$

5) Find the term independent in x in the expansion of $\left(\frac{2x}{5}\right)^2 + \left(\frac{2x^2}{5} + \frac{15}{4x}\right)^9$

Sol: Given $\left(\frac{2x^2}{5} + \frac{15}{4x}\right)^9$

Here n = 9, p = 2, q = 1 => $r = \frac{(9)(2)}{2+1} = 6$

$T_{r+1} = T_{6+1} = 9_{C_6}\left(\frac{2}{5}\right)^3\left(\frac{15}{4}\right)^6$

$T_{r+1} = T_{6+1} = T_7$ is the term independent of x

6) Prove that $C_9 + 2C_1 + \Delta C_2 + 8C_3 + \ldots + 2nc_n = 3^n$

Sol: We have $(1+x) = C_9 + C_1x + C_2x^2 + \ldots + C_nx^n$

Put x = 2

$(1+2)^n = C_0 + C_12 + C_22^2 + \ldots + C_n2^n$

∴ $C_0 + 2C_1 + 4C_2 + \ldots + 2nC_n = 3^n$



7) If $(1+x+x2)^n = a_0 + a_1x + a_2x^2 + \ldots + a_{2n}x^{2n}$ Then find the value of $a_0 + a_2 + a_4 + \cdots + a_{2n}$

Sol: Let $(1+x+x^2)^n = a_0 + a_1x + a_2x^2 + \ldots + a_{2n}x^{2n}$ ………….. (1)

Put (x − 1) in equal (1) we get

$3^n = a_0 + a_1 + a_2 + \ldots + a_{2n} \ldots\ldots$ (2)

Put x = -1 in equation (1) we get

$1 = a_u - a_1 - a_3 + \ldots + a_{2n} \ldots\ldots$ (3)

Adding 2 and 3 we get $3^n + 1 = 2(a_0 + a_2 + \cdots + a_{2n})$

∴ $a_0 + a_2 + \cdots + a_2 = \frac{3^n+1}{2}$

8) Find the remainder when $2^{\cdot 2013}$ is divided by 17

Sol: $2^{2013} = (2^4)^{503}\cdot 2$

$= (17-1)^{n}\cdot 2$ where n = 503

$= ({}^nC_0\,17^n - {}^nC_1\,17^{n-1} + {}^nC_2\,17^{n-2} \ldots + {}^nC_{n-1}\,17-1).2$

$= 2[{}^nC_0\,17^n - {}^nC_1\,17^{n-1} + {}^nC_2\,17^{n-2} - \ldots + {}^nC_{n-1}17^1)-2$

$= 17[2({}^nC_0\cdot 17^{n-1} - {}^nC_1\,17^{n-2} \ldots + {}^nC_{n-1}\,17)] - 2$

= 17q -2 where q is integer

= 17q - 17 + 17 -2 = 17 (q - 1) +15

∴ Remainder = 15

9) If the coefficient of $(2r+4)^{th}$ term and $(3r+4)^{th}$ term in expansion of $(1+x)^{21}$ are equal then find r

Sol: Given expansion is $(1+x)^{21}$

Coefficient of T_{r+1} is 21_{Cr} Now the coefficient of $(2r+4)^{th}$ term 21 C_{2r} + 3.Now the coefficient of $(3r+4)^{th}$ term 21 C_{3r} +3 given coefficient are casual

→ ${}^{21}C_{22} = 21\,C_{3r} + 3$

2r + 3 = 3r + 3 (or) (2r + 3) + (3r + 3) = 21

r = 0 (or) 5r = 5

r = 3 ∴ r = 3

7 Marks

1) If $x = \frac{5}{(2!)3} + \frac{5.7}{(3!)3^2} + \frac{5.7.9}{(4!)3^3} + \ldots$ then find the value of $x^2 + 4x$

Sol: Given that $x = \frac{5}{(2!)3} + \frac{5.7}{(3!)3^2} + \frac{5.7.9}{(4!)3^3} + \ldots$

multiplying with s on both sides we get

$3x = \frac{3.5}{2!3} + \frac{3.5.7}{3!3^2} + \frac{3.5.7.9}{4!3^5} + \ldots$

$x = \frac{3.5}{2!3} + \frac{3.5.7}{3!3^3} + \frac{3.5.7.9}{4!3^4}$

$x = \frac{3.5}{2!} + \frac{3.5.7}{3!}\left(\frac{1}{3}\right)^3 + \frac{3.5.7.9}{4!}\left(\frac{1}{3}\right)^4 + \cdots$

Adding $1 + \frac{3}{11}$ on both sides we get

$1 + \frac{3}{11} + x = 1 + \frac{3}{2!}\left(\frac{1}{3}\right) + \frac{3.5.7}{3!}\left(\frac{1}{3}\right)^3 + \frac{3.5.7.9}{4!}\left(\frac{1}{3}\right)^4 + \cdots \ldots\infty$

R.H.S is compared with $1 + \frac{P}{1!}\left(\frac{x}{q}\right) + \frac{P(P+q)}{2!}\left(\frac{r}{q}\right) + \cdots$

Where P = 3 +q =5 → q = 2 and $\frac{x}{q} = \frac{1}{3} \to x = \frac{2}{3}$

$\because 1 + \left(\frac{px}{q}\right)\frac{p}{1!} + \frac{P(P+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots(1+x)^{\frac{-P}{q}}$

$\therefore 1 + \frac{3}{1!} + x = \left(1 - \frac{2}{3}\right)^{-3/2} = \left(\frac{1}{3}\right)^{-3/2} = (3)^{3/2}$

2) If $x = \frac{1}{5} + \frac{1.3}{5.10} + \frac{1.3.5}{5.10.15} + \cdots\infty$ then find $3x^2 + 6x$

Sol: Given $x = \frac{1}{5} + \frac{1.3}{5.10} + \frac{1.3.5}{5.10.15} + \cdots\infty$

Adding 1 on both sides

$\to 1 + x = 1 + \frac{1}{5} + \frac{1.3}{5.10} + \frac{1.3.5}{5.10.15} + \cdots$

$\to 1 + x = 1 + \frac{1}{1}\left(\frac{1}{5}\right) + \frac{1.3}{2!}\left(\frac{1}{5}\right)^2 + \cdots$

$\to 1 + \frac{1}{1!}\left(\frac{1}{5}\right) + \frac{1.3}{2!}\left(\frac{1}{5}\right) + \cdots$

RHS is compared with $1 + \frac{P}{1!}\cdot\left(\frac{x}{q}\right) + \frac{P(P+Q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots$

Where P = 1, P + q = 3, → q=2 and $\frac{x}{q} = \frac{1}{5} \to x = \frac{2}{5}$

$\because 1 + \frac{P}{1!}\left(\frac{x}{q}\right) + \frac{P(P+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots = (1-x)^{\frac{-P}{q}}$

$\therefore 1 + \frac{P}{1!}x = \left(1 - \frac{2}{5}\right)^{\frac{-1}{2}} = \left(\frac{3}{5}\right)^{\frac{-1}{2}}$

$1 + x = \frac{5}{3}$ Now squaring on both sides

$\to (1+x)^2 = \left(\left(\frac{5}{3}\right)^{\frac{1}{2}}\right) \to 1 + x^2 + 2x = \frac{5}{3}$

$\to x^2 + 2x = \frac{5}{3} - 1 \to x^2 + 2x = \frac{2}{3}$

$\to 3x^2 + 6x = 2$

3) Find the sum of the infinite series $\frac{7}{5}\left[1 + \frac{1}{10^2} + \frac{1.3}{1.2}\left(\frac{1}{104}\right) + \frac{1.3.5}{1.2.3}\left(\frac{1}{10}\right) + \cdots\right]$

Sol: $1 + \frac{1}{10^2} + \frac{1.3}{1.2}\left(\frac{1}{104}\right) + \frac{1.3.5}{1.2.3}\left(\frac{1}{10}\right) + \cdots = 1 + \frac{1}{1!}\left[\frac{1}{100}\right] + \frac{1.3}{2!}\left[\frac{1}{100}\right]^2 + \cdots$

RHS is compared with $1 + \frac{P}{1!}\left(\frac{x}{q}\right) + \frac{P(P+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots$

Where P = 1 , p+q =3, q= 2 and $\frac{x}{q} = \frac{1}{100}$

$\to x = \frac{9}{100} = \frac{2}{100}$

$\because 1 + \frac{P}{1!}\left(\frac{x}{q}\right) + \frac{P(P+q)}{2!}\left(\frac{x}{q}\right)^2 + \cdots = (1-x)^{\frac{-D}{q}}$

$1 + \frac{1}{10^2} + \frac{1.3}{1.2}\cdot\frac{1}{10^4} + \frac{1.3.5}{1.2.3}\cdot\frac{1}{10^6} + \cdots = \left[1 - \frac{2}{100}\right]^{\frac{-1}{2}}$

$= \left[\frac{98}{200}\right]^{\frac{-1}{2}} = \left[\frac{49}{50}\right]^{\frac{-1}{2}} = \left[\frac{50}{49}\right]^{\frac{1}{2}} = \frac{5\sqrt{3}}{7}$

$\therefore \frac{1}{5}\left[1 + \frac{1}{10^2} + \frac{1.3}{1.2}\cdot\frac{1}{10^4} + \frac{1.3.5}{1.2.3}\cdot\frac{1}{10^6} + \cdots\right] = \frac{7}{5}\cdot\frac{5\sqrt{2}}{7} = \sqrt{2}$

4) If the coefficients are 4 consecutive terms in expansion of $(1+x)^n$ are a_1, a_2, a_3, a_4 respectively then show that $\frac{a_1}{a_1+a_2} + \frac{a_3}{a_3+a_4} = \frac{2a_2}{a_2+a_3}$

Sol: Let $T_r\ T_{r+1}\ T_{r+2}\ T_{r+3}$ are 4 consecutive terms in expansion of $(1+x)^n$

Given a_1, a_2, a_3, a_4 are coefficients of 4 consecutive terms in $(1+x)^n$ respectively

Let $a_1 = {}^nC_r, a_2 = {}^nC_r, a_3 = {}^nC_{r+1}, a_4 = C_{r+2}$

LHS = $\frac{a_1}{a_1+a_2} + \frac{a_3}{a_3+a_4}$

$\frac{a_1}{a_1\left[1+\frac{a_2}{a_1}\right]} + \frac{a_3}{a_3\left(1+\frac{a_4}{a_3}\right)} = \frac{1}{1+\frac{{}^nC_{r+2}}{{}^nC_{r+1}}} = \frac{1}{\frac{1+n-x+1}{2}} =$

K. Kumar
Sr. Faculty,
Hyd
94929 56214



$\frac{1}{\frac{1+n-(x+2)+1}{x+2}}$

$\frac{1}{\left[\frac{r+n-r+1}{r}\right]} + \frac{1}{\left[\frac{(r+2)+n-(r+2)+1}{r+2}\right]} = \frac{r}{n+1} + \frac{r+2}{n+1} = \frac{r+r+2}{n+1}$

$= \frac{2r+2}{n+1} = \frac{2(r+1)}{n+1}$

R.H.S = $\frac{2a_2}{a_2+a_3} = \frac{2a_2}{a_2\left[1+\frac{a_3}{a_2}\right]} = \frac{2}{1+\frac{{}^nC_{r+1}}{{}^nC_r}} = \frac{2}{1+\frac{n-(r+1)+1}{r+1}}$

$= \frac{2}{\frac{r+1+n-r-1+1}{r+1}} = \frac{2(r+1)}{n+1} = LHS$

∴ $\frac{a_1}{a_1+a_2} + \frac{a_3}{a_3+a_4} = \frac{2a_2}{a_2+a_3}$

5) If the 2^{nd} and 4^{th} terms is the expansion of $(a+x)^n$ are respectively 240, 720, 1080 find a, x, n

Sol: Given expansion = $(a+x)^n$ general term is $T_{r+1} = {}^nC_r\,a^{n-r}x^x$

2^{nd} term = $T_2 = T_{1+1} = {}^nC_1\,a^{(n-1)}x^x = 240$ ….(1)

3^{rd} term = $T_3 = T_{2+1} = {}^nC_2\,(a)^{n-2}(x)^2 = 720$ ….(2)

4^{th} term = $T_4 = T_{3-1} = {}^nC_3\,(a)^{n-3}(x)^3 = 1080$ ….(3)

Now $\frac{(ii)}{(i)} \to \frac{n_{c_2}}{n_{c_1}} \times \frac{a^{n-2}}{a^{n-1}x} = \frac{720}{240} = 3$

$\to \frac{n-1}{2} \times a^{-1} \times x = 3\left[\frac{n-1}{2}\right]\left(\frac{r}{a}\right) = 3$

$\to \frac{x}{a} = \frac{6}{n-1} \ldots (iv).\ \frac{{}^nC_r}{{}^nC_{r-1}} = \frac{n-r+1}{r}$

Now $\left(\frac{iii}{ii}\right) \Rightarrow \frac{n_{c_3}a^{n-3}}{n_{c_2}a^{n-2}} = \frac{1080}{720} = \frac{3}{2} \Rightarrow \frac{n-2}{3} \times a^1$

$xx = \frac{3}{2} \Rightarrow \left[\frac{n-2}{3}\right] \times \left[\frac{x}{a}\right] = \frac{3}{2}$

$\frac{x}{a} = \frac{9}{2(n-2)} \ldots (v)$

Equating both values (iv)and (v)

$\frac{6}{n-1} = \frac{a}{2(n-2)} \Rightarrow \frac{2}{n-1} = \frac{s}{2(n-2)} \Rightarrow 7n - 8 - 3 \Rightarrow n - 5$

From (iv) $\frac{-x}{a} = \frac{6}{5-1} \Rightarrow \frac{x}{a} = \frac{6}{4} = \frac{3}{2} \Rightarrow x = \frac{3a}{2} \ldots (vi)$

Substitute x values in equally (i)

$S_{C_1}(a)57\left[\frac{39}{2}\right] = 240$

$a^5 = 32 \Rightarrow a^5 = 2^5$

∴ a = 2

Substitute a = 2 in equation (vi)

$\Rightarrow x = \frac{6}{2} = 3$ ∴ a = 2, x = 3, n = 5

Practice questions:

6) The coefficient of r^{th}, $(r+1)^{th}$ and $(r+2)^{rd}$ term is the expansion of $(1+x)^n$ are in A.P then ST $n^2 - (4r+1)n + 4r^2 - 2 = 0$

7) If n is positive integer prove that $\sum_{r=1}^{n} r^3\left(\frac{n_{c_r}}{n_{c_{r-1}}}\right)^2 = \frac{n(x-1)^2(x+2)}{12}$

8) If the coefficient of x^{10} in the expansion of $\left(ax^2 + \frac{1}{bx}\right)^{11}$ is equal to the coefficient of x^{-10} in the expansion of $\left(ax = \frac{1}{bx^2}\right)^{11}$ and the relation between a and b are real numbers

వరిలో చీడపీడల యాజమాన్యం



- ఉమ్మడి జిల్లాల డాట్ సెంటర్ కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్‌కుమార్ సలహాలు, సూచనలు

యాసంగిలో వరి నాట్లు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని, సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే తెగుళ్ల బారిని నుంచి పంటను రక్షించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో వరినాట్లు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడా బోరుబావుల కింద కొందరు రైతులు ఇప్పటికీ నాట్లు వేస్తున్నారు. పదిహేను రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తేమశాతం పెరగడంతో పొలాల్లో తగిన జాగ్రత్తలు, సస్యరక్షణలు చేపట్టాలని ఉమ్మడి జిల్లాల డాట్ సెంటర్ కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్‌కుమార్ సలహాలు, సూచనలు చేశారు.

నిజామాబాద్ రూరల్:


ఉమ్మడి జిల్లాల్లో పదిహేను రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పుల దష్ట్యా నారుమడి దశలో ఉన్న వరి పైరు పెరుగుదలకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులకు ఉమ్మడి జిల్లాల డాట్ సెంటర్ కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్‌కుమార్ సూచించారు. శాస్త్రవేత్తలు సూచించిన సాంకేతిక సలహాలు, సూచనలు పాటిస్తే చీడపీడల నుంచి వరి పంటకు విముక్తి కలిగి ఆశించిన దిగుబడులు సాధించవచ్చని ఆయన తెలిపారు. వరి నారుమడి 10-15 రోజుల దశలో ఉంటే కిలో యూరియాకు 25గ్రాముల (25శాతం కార్బండజిమ్, 65శాతం మాంకోజెట్ మందుల మిశ్రమం) స్ప్రింట్ మందు కలిపి వేసుకోవాలి. లేత ఆకులపై ఎర్ర మచ్చలుగా ఏర్పడుతూ జింకు లోపం కనిపిస్తే 2గ్రాముల జింకుసల్ఫేట్‌ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఒకవేళ చలి తీవ్రతతో లోపం తగ్గకపోతే, తిరిగి వారం రోజులకు మరోసారి పిచికారీ చేసుకోవాలి. నారుమడిలో కాండం తొలుచు పురుగు రెక్కల పురుగును గమనిస్తే కార్బోఫ్యురాన్ 3 గుళికలను 800గ్రాములు కిలో చొప్పున ఒక ఎకరాకు సరిపడే నారుమడిలో వేసుకోవాలన్నారు. నారును 5నుంచి 6రోజుల ముందు పీకి, ప్రధాన పొలంలో నాట్లు వేస్తామనే దశలో కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను 800 గ్రాముల నుంచి కిలో వరకు తప్పక ఒక ఎకరాకు సరిపడే నారుమడిలో వేసుకోవాన్నారు. నారు తేలికగా రావడానికి, నారు పీకే రెండు రోజుల ముందు ఒక ఎకరాకు సరిపడే నారుమడిలో ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ (ఎస్ఎస్‌పీ) మందును వేసుకోవాలి. 12నుంచి 15రోజుల దాటిన నారుమడిలో పలుచగా నీరు ఉంచాలి. ప్రతిరోజు ఉదయం ఈ నీటిలో తీసివేసి, తిరిగి వెచ్చని నీటిని పెట్టుకుంటే నారు చలిని తట్టుకొని ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. ఒకవేళ నారుమడిలో అగ్గితెగులు లక్షణాలు కనిపిస్తే 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారును నాటుకోవచ్చును.

ప్రధాన పొలంలో వరిలో చీడపీడల యాజమాన్యం..

ఇప్పటికే 15రోజుల నుంచి నెల వరకు ఉన్న నాట్లు వేసుకుంటే వరి పొలాల్లో ప్రధానంగా గమనించిన చీడపీడలు, వాటి నివారణ చర్యలు..

అగ్గి తెగులు...

వరిలో అగ్గితెగులు మచ్చలు గమనిస్తే, ఈ దశలను ఎరువులను వేయకుండా, కలుపును నివారించుకుంటూ గట్లను శుభ్రంగా ఉంచాలి. అదే విధంగా 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా ముందస్తుగా తగిన సస్యరక్షణ చర్యలు చేపడితో వరిలో ఆశించిన దిగుబడులు సాధించవచ్చును.




వరిలో ఆకు ముడత లేదా నాము తెగులు..



ఆకులను ముడుచుకొని లోపన ఈ పురుగు ల్వారాలు ఆకులను నాకి వేయడం ద్వారా పొలంలో అంతా తెల్లగా కనిపిస్తుంది. తేమ ఉన్నప్పుడు, ఎండతీవ్రత తక్కువగా ఉండి నీడ ప్రదేశాల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కన్పిస్తుంది. దీనిని నివారించడానికి ముందస్తుగానే కార్టాప్ హైడ్రోక్లోరైడు మందును 2గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం వేళలో పొలంపై ఇరువైపులా తాడు పట్టుకొని లాగితే పురుగులు కింద పడిపోతాయి.

కాండం తొలుచు పురుగు, మొగి పురుగు..

సుమారు అన్ని వరి రకాల్లో యాసంగి పంటలో ఈ పురుగు ఆశిస్తుంది. వరి నాటుకున్న 18 నుంచి 25రోజుల మధ్య ముందస్తుగానే క్లోరాంట్రనలిప్రోల్ 4జీ గుళికలు 4కిలోలు ఎకరాకు, కార్టాప్ హైడ్రోక్లోరైడు 4జీ గుళికలు 8కిలోలు ఎకరాకు, కార్బోఫ్యురాన్ 3జి గుళికలు 10కిలోలు ఎకరాకు తప్పక వేసుకోవాలి. ఆ తర్వాత 40నుంచి 45రోజుల పంట దశలో ముందస్తుగానే క్లోరింట్రానిలిప్రోల్ 0.3 మిలీ లేదా ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడు 2గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొలంలో మొగిపురుగు తల్లి పురుగులు (రెక్కల పురుగు) ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.



శనగ సాగు డబుల్

- ఉమ్మడి జిల్లాలో రెట్టింపైన సాగు
- రైతులకు కలిసి వచ్చిన అవకాశాలు



కందకుర్తి శివారులో రైతు సాగుచేస్తున్న శనగ పంట

రెంజల్ : జిల్లాలో ఈ యాసంగిలో వేరుశనగ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వర్షాలు అనుకూలించడంతో రైతులు వేరుశనగ పంటను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ఏటా యాసంగి సీజన్‌లో జిల్లాలోని రైతులు వేరుశనగను సాగు చేస్తూ వస్తున్నారు. గతేడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురువకపోవడంతో పంట సాగుకు రైతులు ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరడంతో వ్యవసాయ బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. దీంతో జిల్లాలోని రైతులు వేరుశనగ సాగుపై దృష్టి సారించారు. మార్కెట్‌లో క్వింటాల్ విత్తనాలను రూ. 9,600లకు కొనుగోలు చేసి పంటసాగు చేశారు. 2015-16లో 4,397 హెక్టార్లలో వేరుశనగ సాగెచేయగా.. 2016-17లో ఉమ్మడి జిల్లాలో కలిపి 10,054 హెక్టార్లలో సాగుచేశారు. గతేడాది పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు.

మండలాల వారీగా శనగ సాగు వివరాలు..

జల్లాలోని 27 మండలాల్లో మొత్తం 3,675 ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు.నవీపేట మండలంలో 60ఎకరాలు, నందిపేట 273, ఆర్మూర్ 482, బాల్కొండ 56, ముప్కాల్ 09, మెండోరా 17, ఏర్గట్ల 04, కమ్మర్‌పల్లి 91, మోర్తాడ్ 198, వేల్పూర్ 85, జక్రాన్‌పల్లి 184, మాక్లూర్ 234, నిజామాబాద్ నార్త్‌లో లేదు, ఎడపల్లి 23, రెంజల్ 52, బోధన్ 120, కోటగిరి 39, రుద్రూర్ 01, వర్ని 56, నిజామాబాద్ రూరల్ 275, నిజామాబాద్ సౌత్ లేదు, మోపాల్ 54, డిచ్‌పల్లి 902, ఇందల్వాయి 18, ధర్పల్లి 159, భీంగల్ 86, సిరికొండ 197 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు.కాలం అనుకూలించడంతో రైతులు నల్లరేగడి భూముల్లో అధికంగా సాగుచేశారు. బోరు బావిల్లో సైతం నీరు పుష్కలంగా ఉండడంతో ఏ ఇద్దరు రైతులు ఒకేచోట గుడినా శనగ సాగు గురించే మాట్లాడుకుంటున్నారు. సాగునీటితో శనగ పంట భూమిని తడుపుతూ, పురుగు నివారణ మందులను స్ప్రే చేసే పనిలో రైతులు బిజీగా ఉన్నారు.

పంట బాగుంది..



గతేడాది కన్నా ఈసారి శనగ పంట బాగుంది. ప్రస్తుతం భూమిలో సరైన తేమ ఉండడంతో శనగ పంట ఏపుగా పెరుగుతోంది. అధిక దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. సకాలంలో విత్తనాలు అందడంతో రంది లేకుండా పంట వేసుకున్నాం.

-జాంగీర్ బేగ్, రైతు, కందకుర్తి

సస్యరక్షణ చర్యలు పాటించాలి..



తగిన సస్యరక్షణ చర్యలు చేపడితు శనగలో మంచి దిగుబడులు ఆశించవచ్చు. శనగలో పచ్చ పురుగు నివారణకు క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ల నీరు, ఎండు తెగులు నివారణకు ట్రైకోడర్మ విరిడీ 2 గ్రాముల నీటిని కలిపి పిచికారీ చేయాలి.

-సిద్ధిరామేశ్వర్,ఏవో, రెంజల్

అవగాహన ఫలితంగానే...



యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాం. ఈ ఏడాది శనగ పంట సాగు గణనీయంగా పెరిగింది.కిందటి ఏడాది 4,397 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుచేశారు. ఈ ఏడాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10,054 హెక్టార్లలో శనగ సాగు చేస్తున్నారు.

-వాజిద్ హుస్సేన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మాక్లూర్ సబ్‌స్టేషన్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావు, నాయకులు



హర్షాతిరేకాలు..

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రకటించడం, వ్యవసాయానికి 24గంటలు కరెంటు సరఫరా చేయడంతో అటు విద్యుత్ ఉద్యోగులు.. ఇటు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంగళ వారం పలుచోట్ల విద్యుత్ ఉద్యోగులు, రైతులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పటాకులు కాల్చారు. స్వీట్లు తినిపించుకున్నారు.

-నిజామాబాద్ అర్బన్,నమస్తే తెలంగాణ/బోధన్ నమస్తే తెలంగాణ/ఆర్మూర్ టౌన్/మాక్లూర్



బోధన్ మార్కెట్ కమిటీలో క్షీరాభిషేకం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు



జిల్లాకేంద్రంలో స్వీట్లు తినిపించుకుంటున్న విద్యుత్ ఉద్యోగులు



ఆర్మూర్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న దృశ్యం



ఎడపల్లిలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న దృశ్యం



జిల్లాకేంద్రంలో సంబురాలు నిర్వహించుకుంటున్న విద్యుత్ ఉద్యోగులు

స్ఫూర్తి వనిత సావిత్రిబాయి పూలే

- మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఖ్యాతి
- మహిళల చదువు కోసం విశేష కృషి
- అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి
- నేడు సావిత్రిబాయి జయంతి

సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయినిగా, రచయితగా, నిమ్నవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన స్ఫూర్తి వనిత సావిత్రిబాయి పూలే. పిన్నవయస్సులోనే జ్యోతిరావు పూలేతో వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో అనేక సంస్కరణలకు నాందిపలికారు. మహిళకు చదువు ప్రాముఖ్యతను తెలిపి వారిని చైతన్యవంతులను చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. తన భర్తతో కలిసి 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వితంతువు పునర్వివాహాల కోసం నడుంబిగించారు. నేడు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

-విద్యానగర్

సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఖండోజి - లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తన 9వ ఏటనే 12 సంవత్సరాల జ్యోతీరావు పూలేతో 1840లో వివాహమైంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. కానీ వారు యశ్వంత్‌రావు అనే బ్రాహ్మణ వితంతువు కుమారుడుని దత్తత తీసుకున్నారు.

భర్త ప్రోత్సాహంతో ముందుకు

తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలు అయింది. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరించిన రోజుల్లో ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆదిపత్య వర్గాలను ధిక్కరించారు. 1848 మే 12న బహుజనులకు మొదటి పాఠశాలను ప్రారంభించారు. పాఠాలు బోధించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. పాఠశాలలు ప్రారంభించినప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు మాత్రమే. మొత్తం వారి జీవితంలో 52 పాఠశాలలు స్థాపించారు. ఈ క్రమంలో ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1849లో పూలే దంపతులను బహిష్కరించారు.

స్త్రీల అభ్యున్నతికి కృషి

స్త్రీలను చైతన్యవంతం చేయడానికి 1851 జనవరి 14న మహిళా సేవా మండలిని స్థాపించారు. 1852 మార్చిలో బేతాళపేట పూణే దళితుల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు. 1853 జనవరి 23న అనాథ శరణాలయం స్థాపన చేసి 1873 వరకు 66 మంది శిశువులను రక్షించారు. తన భర్తతో కలిసి 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వితంతువు పునర్వివాహాల కోసం అసమాన బ్రాహ్మ నిజ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపారు. 1868 నుంచి సావిత్రబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870, 1896లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలలను



2000 మందిని అక్కున చేర్చుకున్నారు.

రచనలు స్ఫూర్తిదాయకం

సావిత్రిబాయిపూలే కేవలం సంఘ సంస్కర్తగానే కాకుండా రచయిత్రిగా ఒక వేగుచుక్కగా నిలిచారు. 1854లో కావ్యపూలే అనే కవితా సంపుటిని ప్రచురించారు. 1891లో పావన కాశీ రత్నాకర్ కవితా సంపుటిని వెలువరించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892 లో పుస్తక పూరూపంలో వచ్చాయి.

చివరి దశలో

జ్యోతీరావుపూలే 1890 నవంబర్ 28న మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులానికి చెందిన దళిత చిన్న పిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించారు.

ఉమ్మడి జిల్లాతో అనుబంధం

సావిత్రిబాయి పూలే జన్మించింది మహారాష్ట్రలో అయినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో ఉన్నారు. బోధన్ ప్రాంతం మున్నూరు కాపులు వీరికి చుట్టాలు. ఆదిలాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఉన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే పేరున పాఠశాలలు ఈ ఏడు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

17. సర్కారియా కమిషన్
✔ కేంద్రప్రభుత్వం 1983, జూన్ 9న రంజిత్‌సింగ్ సర్కారియా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాల పునఃపరిశీలన దీని ముఖ్య ఉద్దేశం. ఈ కమిషన్ తన నివేదికను 230 సిఫారసులతో 1987, అక్టోబర్ 27న సమర్పించింది.

18. ఆర్థిక సంఘం
✔ 280, 281 అధికరణలు ఆర్థిక సంఘం గురించి వివరిస్తున్నాయి. ప్రతి ఐదేండ్లకోసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కేంద్ర, రాష్ర్టాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో రాష్ట్రపతికి తగిన సిఫారసులు చేస్తుంది.

19. అంతర్రాష్ట్ర మండలి
✔ నిబంధన 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటయ్యింది. దీన్ని 1990, మే 28న రాష్ట్రపతి ఏర్పాటు చేశారు. రాష్ర్టాల మధ్య సమన్వయం లేదా సమానత్వం సాధించడం దీని లక్ష్యం.

20. నీతి ఆయోగం
✔ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో 'నీతి ఆయోగ్' (NITI Ayog- National Institution of Transforming India Ayog)ను 2015, జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చారు. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు దీని లక్ష్యాలు. నీతి ఆయోగ్‌కు చైర్మన్‌గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.


For Feedback...
vijetha.nt@gmail.com



విజేత

హైకోర్టు నిర్మాణం, విధులను వివరించే అధికరణలు?

ధరావత్ సైదులు నాయక్
జూనియర్ లెక్చరర్
పుల్కల్
సంగారెడ్డి జిల్లా



2 మార్కుల ప్రశ్నలు-జవాబులు

కేంద్రప్రభుత్వం

1. ప్రధాన మంత్రి నియామకం
✔ లోక్‌సభలో మెజారిటీ పార్టీ లేదా గ్రూపు నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్రప్రభుత్వ వాస్తవ కార్యనిర్వహణ అధిపతి ప్రధానమంత్రి.

2. కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి?
✔ కేంద్ర మంత్రిమండలిలో మూడు రకాల మంత్రులు ఉంటారు.
1) క్యాబినెట్ మంత్రులు
2) డిప్యూటీ మంత్రులు
3) స్టేట్ మంత్రులు

3. మంత్రిమండలి అర్హతలు
✔ మంత్రులుగా నియమితులయ్యేవారు కింది అర్హతలను కలిగి ఉండాలి. అవి..
1) పార్లమెంట్ ఉభయసభల్లో ఒకదానిలో సభ్యత్వం కలిగి ఉండాలి.
2) ఒకవేళ సభ్యత్వం లేనట్లయితే కార్యాలయంలో విధులు చేపట్టిన ఆరునెలల్లోపు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒకదానికి ఎన్నిక కావాలి.

4. సమష్టి బాధ్యత అంటే ఏమిటి?
✔ పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాల్లో అత్యంత ప్రధానమైనదే సమష్టి బాధ్యత. ఈ నియమాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. అధికరణ 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.

5. కోరం అంటే?
✔ సభ సమావేశాల నిర్వహణకు కావాల్సిన కనీస సభ్యుల హాజరు సంఖ్యయే కోరం. అంటే 1/10వ వంతు అని అర్థం. సభలో కోరం ఉంది/లేనిది నిర్ధారించే అధికారం స్పీకర్ లేదా చైర్మన్‌కు ఉంటుంది.

6. సమావేశాలు
✔ పార్లమెంట్ సమావేశాల తేదీ, సమయాలు రాష్ట్రపతి ద్వారా నిర్ణయించబడుతాయి. పార్లమెంట్ ఏడాదికి మూడుసార్లు సమావేశమవుతుంది.
1) ఫిబ్రవరి-మార్చి - బడ్జెట్ సమావేశాలు
2) నవంబర్-డిసెంబర్ - శీతాకాల సమావేశాలు
3) జూలై-ఆగస్టు - వర్షాకాల సమావేశాలు

7. స్పీకర్
✔ స్పీకర్ పదవిని.. బ్రిటిష్ కామన్ సభ స్పీకర్ పదవిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ గురించి 93-97 అధికరణలు వివరిస్తున్నాయి.

8. రాజ్యసభ నిర్మాణం
✔ నిబంధన 80 రాజ్యసభ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. రాజ్యసభను ఎగువసభ, పెద్దల సభ, శాశ్వత సభ అని అంటారు. దీని గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు.

9. లోక్‌సభ నిర్మాణం
✔ ప్రజల సభ అని పిలిచే లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారు. ఆంగ్లో ఇండియన్ తెగకు చెందిన ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు.

10. లోక్‌సభ సభ్యుల అర్హతలు
✔ లోక్‌సభ సభ్యులుగా పోటీచేసే వ్యక్తులు కింద తెలిపిన అర్హతలను కలిగి ఉండాలి.
1) భారత పౌరుడై ఉండాలి.
2) 25 ఏండ్ల వయస్సు పూర్తిచేసుకుని ఉండాలి.
3) పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి.

11. రాజ్యసభ సభ్యుల అర్హతలను తెల్పండి?
1) భారత పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.



2) 30 ఏండ్లు నిండి ఉండాలి.
3) పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయించే ఇతర అర్హతలను కలిగి ఉండాలి.

12. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అర్హతలను గురించి రాయండి?
✔ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు..
1) భారత పౌరుడై ఉండాలి.
2) ఏదైనా హైకోర్టులో ఐదేండ్లు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి. లేదా
3) ఏదేని హైకోర్టులో పదేండ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
4) రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ ధర్మశాస్త్రవేత్త అయి ఉండాలి.

13. కోర్ట్ ఆఫ్ రికార్డ్
✔ దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ రికార్డ్‌గా పనిచేస్తుంది. అంటే తీర్పులు నమోదు చేయబడి, భద్రపర్చబడతాయి. దీన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు.

INTER SPECIAL
Sr. CIVICS

14. న్యాయ సమీక్షాధికారం అంటే ఏమిటి?
✔ న్యాయసమీక్షాధికారానికి పుట్టినిల్లు అమెరికా దేశం. శాసన సభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానాలు కొట్టివేయడాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు.

15. హైకోర్టు న్యాయమూర్తుల అర్హతలు
✔ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడేవారు కింది అర్హతలను కలిగి ఉండాలి.
1) భారత పౌరుడై ఉండాలి.
2) ఏదైనా ఒక న్యాయ కార్యాలయంలో పదేండ్లు పని చేసి ఉండాలి.
3) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టుల్లో వరుసగా పదేండ్లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.

16. హైకోర్టుకు ఉన్న ఏవైనా మూడు పరిపాలన విధులను రాయండి?
1) కింది కోర్టుల సమాచారాన్ని తెప్పించుకోవడం
2) ఒక కేసుని ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయడం
3) కింది న్యాయస్థానాలకు సంబంధించిన దస్త్రాలు, రికార్డులను పరిశీలించడం

17. హైకోర్టు
✔ రాష్ట్రస్థాయి న్యాయవ్యవస్థలో హైకోర్టు అత్యున్నతమైనది. 214-231 వరకుగల అధికరణలు హైకోర్టు నిర్మాణం, విధులను గురించి వివరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 హైకోర్టులు ఉన్నాయి.

రాష్ట్రప్రభుత్వం

1. గవర్నర్ నియామకం గురించి రాయండి?
✔ రాష్ట్రప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన అధిపతి గవర్నర్. 155 అధికరణ ప్రకారం గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహాను పాటిస్తారు.

2. గవర్నర్ విచక్షణాధికారాలు?
1) ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం
2) రాష్ట్ర మంత్రిమండలిని తొలగించడం
3) శాసనసభను రద్దుచేయడం
4) రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాల్సిందిగా రాష్ట్రపతికి సలహా ఇవ్వడం

3. రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ
✔ రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయి.
1) ముఖ్యమంత్రిని నియమిస్తాడు.
2) ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను నియమిస్తాడు.

4. గవర్నర్ శాసననిర్మాణ అధికారాలు ఏవేనా రెండు రాయండి.
1) గవర్నర్ శాసనసభను సమావేశపరుస్తాడు. వాయిదా వేస్తాడు. శాసనసభను రద్దు చేస్తాడు.
2) శాసనమండలిలో 1/6వ వంతు సభ్యులను నామినేట్ చేస్తాడు.

5. ముఖ్యమంత్రి
✔ రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి పదవిని గురించి తెలుపుతాయి. 164 అధికరణ ప్రకారం గవర్నర్ రాష్ట్ర శాసన సభలో మెజార్టీ పార్టీ లేదా గ్రూపు నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు.

6. రాష్ట్ర మంత్రిమండలి నిర్మాణం గురించి రాయండి?
1) ముఖ్యమంత్రి 2) క్యాబినెట్ మంత్రులు
3) రాష్ట్రమంత్రులు

7. విధానసభ నిర్మాణాన్ని తెల్పండి?
✔ విధానసభను అసెంబ్లీ అని అంటారు. ప్రతి రాష్ర్టానికి ఒక విధానసభ ఉంటుంది. విధాన సభ సభ్యుల సంఖ్య కనీసం 60, గరిష్ఠంగా 500కు మించరాదు. తెలంగాణ విధానసభ సభ్యుల సంఖ్య 119. విధానసభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటారు.

8. విధానసభ సభ్యుల అర్హతల గురించి రాయండి?
✔ విధానసభ సభ్యులుగా పోటీచేసే అభ్యర్థి కింద తెలిపిన అర్హతలను కలిగి ఉండాలి.
1) భారత పౌరుడై ఉండాలి.
2) 25 ఏండ్ల వయస్సు కలిగి ఉండాలి.
3) లాభాన్నిచ్చే పదవిలో ఉండరాదు.
4) పార్లమెంట్ నిర్ణయించే ఇతర అర్హతలను కలిగి ఉండాలి.

నోట్: ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంట్ ఉభయసభల్లోనూ లేదా రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉండరాదు.

9. శాసనసభ స్పీకర్
✔ శాసనసభ కార్యకలాపాల నిర్వహణ కోసం విధానసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ సభను హుందాగా నిర్వహిస్తాడు. శాసనసభ తీర్మానం ద్వారా అతడిని తొలగించవచ్చు.

10. శాసనమండలి/విధాన పరిషత్తు
✔ విధాన పరిషత్తు అనేది ఎగువ సభ దేశంలో 7 రాష్ర్టాల్లో విధాన మండలి ఉంది. అవి 1) తెలంగాణ 2) బీహార్ 3) ఉత్తరప్రదేశ్ 4) కర్ణాటక 5) మహారాష్ట్ర 6) ఆంధ్రప్రదేశ్ 7) జమ్ముకశ్మీర్

11. విధాన పరిషత్తు సభ్యుల అర్హతలను తెల్పండి?
1) భారతీయ పౌరసత్వం ఉండాలి.
2) 30 ఏండ్ల వయస్సు నిండి ఉండాలి.
3) పార్లమెంట్ కాలానుగుణంగా నిర్ణయించే ఇతర అర్హతలను కలిగి ఉండాలి.

12. విధాన పరిషత్తు నిర్మాణాన్ని తెల్పండి?
1) 1/3వ వంతు స్థానిక సంస్థల సభ్యులు (ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్)
2) 1/3వ వంతు శాసనసభ్యులు (ఎమ్మెల్యే)
3) 1/12వ వంతు ఉపాధ్యాయులు
4) 1/12వ వంతు పట్టభద్రులు
5) 1/6వ వంతు గవర్నర్ నామినేట్ చేస్తారు.

13. కేంద్ర జాబితాపై ఒక నోట్ రాయండి?
✔ జాతీయ ప్రయోజనాలు కలిగిన అంశాలు కేంద్ర జాబితాలో ఉంటాయి. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. రాజ్యాంగం ప్రారంభంలో ఇవి 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 99 ఉన్నాయి.
ఉదా: ద్రవ్యం, బ్యాంకింగ్, నాణేలు, రైల్వేలు, తంతితపాలా మొదలైనవి.

14. రాష్ట్ర జాబితా
✔ ప్రాంతీయ ప్రయోజనాలు కలిగిన అంశాలు రాష్ట్రజాబితాలో ఉంటాయి. వీటిపై శాసనాలను తయారుచేసే అధికారం పార్లమెంట్‌కు, రాష్ట్రశాసనసభలకు ఉంది. ఇవి ప్రారంభంలో 66 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 61 ఉన్నాయి.
ఉదా: వ్యవసాయం, పోలీసు, శాంతిభద్రతలు మొదలైనవి.

15. ఉమ్మడి జాబితా
✔ ఉమ్మడి జాబితాను రాజ్యాంగ నిర్మాతలు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాల్లో పేర్కొనని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
ఉదా: విద్య, వివాహం, విడాకులు, తూనికలు, కొలతలు మొదలైనవి.

16. అవశిష్ట అంశాలు
✔ అవశిష్ట అంశాలను కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ఒక అంశం అవశిష్ట అంశమా! కాదా! అని నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. వీటిపై పార్లమెంట్‌కు మాత్రమే శాసన అధికారం ఉంది.
ఉదా: అంతరిక్ష యానం.

భూ సేకరణ వివరాలు అందించాలి

నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి

కలెక్టరేట్: జిల్లాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు, భూ సేకరణ మార్చి 2018 వరకు అయ్యే ఖర్చు వివరాలను అందించాలని నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టు, భూ సేకరణ కోసం మంజూరు చేసిన నిధులు, ఖర్చు అయిన వివరాలను , అవసరమయ్యే నిధుల వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లా కలెక్టర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్యాకెజీ 20, 21తో పాటుగా మంచిప్ప ప్రాజెక్టుకు సంబంధించిన మార్చి వరకు భూ సేకరణకు అవసరమైన రూ. 15కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరారు. 294 ఎకరాల భూమి సేకరణకు కూడా ఆ మొత్తాన్ని వినియోగించుకుంటామని అన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ గంగాధర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ ఆత్మారాం, ఇరిగేషన్ ప్రాజెక్టు ఈఈ రాధాకృష్ణ, కలెక్టర్ సూపరింటెండెంట్ రశీద్ పాల్గొన్నారు.





వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి, అధికారులు

విద్యుత్తు ఉద్యోగుల హర్షం

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ: తెలంగాణ రైతాంగానికి 24 గంటల వ్యవసాయ కరెంటును సరఫరా చేసేందుకు కష్టపడి పని చేసిన విద్యుత్తు ఉద్యోగుల శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం నాయకుడు శివాజీ గణేశ్ అన్నారు. నగరంలోని పవర్‌హౌస్ కాంపౌండ్‌లో మంగళవారం పటాకాలు కాల్చి సీఎం ప్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఎస్ఈ ప్రభాకర్, డీఈటీ ముక్తార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభం నుంచే 24గంటల ఉచిత కరెంటు ఇవ్వడం సాధారణ విషయం కాదన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేసిన ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుకగా ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చినందుకు ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌వీకేఎస్ నాయకులు శివాజీగణేశ్, రాజేందర్, మల్లికార్జున్, రాములు, ఉమేశ్, శ్రీనివాస్, లక్ష్మణ్, పద్మ, స్వప్న, శ్రీనివాస్ గౌడ్, రాజు, ఈశ్వర్ ప్రసాద్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

టీటీయూ క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న డీఈవో

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ: తెలంగాణ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు పంపరి ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి సోహెల్ పర్వేజ్, రాజేంద్రప్రసాద్, శ్రీధర్, రాజు, వేణుగోపాల్‌రావు, సతీశ్, నాగేశ్వర్, కలీమ్ ఉద్దీన్, యశోద, మలైకా, ప్రకాశ్, రమేశ్, నరేందర్, వెంకటేశ్, రాజు, శ్రీనివాస్, రజినీశ్, తిరుపతి రావు, దేవీదాస్, గంగయ్య, సాయిలు, లింబగిరి స్వామి, రాంచందర్ పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

వినాయక్‌నగర్: నగరంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న శ్రీసాయి కేసరి వీరాంజనేయ స్వామి దేవాలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా అరుణ్‌బాబు, కోశాధికారిగా జనార్దన్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

సీఐలు రిపోర్టు చేయాలి

నిజామాబాద్ క్రైం: ఇటీవల జిల్లాలో సీఐలుగా ఉద్యోగోన్నతులు పొందిన వారు రాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఐజీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐగా ఉద్యోగోన్నతులు పొందినవారిలో ట్రాఫిక్ ఎస్సై మధు, డిచ్‌పల్లి ఎస్సై నరేందర్, నాల్గో టౌన్ ఎస్సై నరేశ్, ఎస్బీలో పనిచేస్తున్న జగదీశ్ ఉన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజామాబాద్ క్రైం: నగరంలోని గౌతంనగర్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు మూడో టౌన్ పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఇదే ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడని స్థానికులు తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖాన మార్చురికి తరలించారు.

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు విజయ్ విద్యార్థులు

నిజామాబాద్ స్పోర్ట్స్ : కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన ప్రెసిడెన్సీ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న రిశిక ఫ్రీస్టైల్ రిలేలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. దీంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ఈ నెల 26 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలలో ప్రాతినిథ్యం వహించనుంది. అదే విధంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఎం. మనస్విని స్వర్ణ పతకం సాధించి కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభను కనబర్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సమంతారెడ్డి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అలీఖాన్, వ్యాయా మ ఉపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, శివకృష్ణ, విజేశ్ పాల్గొన్నారు.



విజేతలను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ సమంతారెడ్డి

పేదలకు వైద్యసేవలందించడం గొప్ప విషయం



క్యాలెండర్‌ను అందజేస్తున్న బ్రహ్మకుమారీలు

ఖలీల్‌వాడీ: పేద ప్రజలకు ఉచితంగా ప్రభుత్వ పెద్ద దవాఖానలో వైద్యసేవ చేసే అవకాశం లభించడం ఎంతో గొప్ప విషయమని బ్రహ్మకుమారీ ఆశ్రమ పెద్ద వనజ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాములును స్థానిక బ్రహ్మకుమారీలతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. సూపరింటెండెంట్‌కు క్యాలెండర్‌ను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు విశాల్, బన్సీలాల్, కిరణ్, గోపాల్‌సింగ్ పాల్గొన్నారు.

ఎల్లమ్మ ఆలయంలో అన్నదానం

వినాయక్‌నగర్: నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొత్తగా నిర్మించిన స్టోర్ రూమ్ గదిని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు పంచరెడ్డి ఎర్రన్న, దొంతుల గంగాధర్, దేవేందర్ రెడ్డి, న్యాలం రాజు, దొంతుల రవి, భరత్‌భూషణ్, ఆకుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కుమార్, నరేశ్ పాల్గొన్నారు.



అన్నదానం నిర్వహిస్తున్న నాయకులు

యాదాద్రి కవి సమ్మేళనానికి 108 మంది కవులు



కేవీ రమణాచార్యులు, గంట్యాల ప్రసాద్

వినాయక్‌నగర్: యాదాద్రిలో ఈ నెల 21న నిర్వహించే కవి సమ్మేళనానికి 108 మంది కవులను తీసుకెళ్లనునట్లు జిల్లా నిర్వాహకులు కేవీ రమణాచార్యులు, గంట్యాల ప్రసాద్ మంగళవారం తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ఉదయ కళానిధి శిఖ గణేశ్‌గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. 21న నిర్వహించే సమ్మేళనంలో 11,116 మంది కవులతో శిల్పంపై కవితాంజలి అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి పర్యవేక్షకుడిగా నరేశ్‌చార్యులు వ్యవహరించనున్నారు. ఇందులో పాల్గొన్న కవులకు మూడు ప్రపంచ రికార్డులతో పాటు శాలువ, మెమోంటోతో సన్మానం, భోజన వసతులు కల్పిస్తారు.

దిష్టిబొమ్మ దహనం

వినాయక్‌నగర్: బీమా కోరేగావ్‌లో దళితులపై దాడి చేసిన బీజేపీ మతోన్మాద దిష్టిబొమ్మను ఎంబీసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాచౌక్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంబీసీ ఉపాధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడుతూ.. పూణే ప్రాంతంలో బీమా కోరెగావ్‌లో వద్ద ఉన్న దళిత బహుజన వీరుడు విజయస్తూపం సందర్శనకు వచ్చిన సందర్శకులపై బీజేపీ, బీజేపీ అనుబంధ నాయకులు దాడి చేయడం అమానుష చర్య అన్నారు. ఇకపై మైనార్టీలపై, దళిత బహుజనులపై దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, శ్యాంబాబు, భూమేశ్, గంగారాం, వెంకటేశ్, సత్యనారాయణ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

MASS.. CLASS.. ALL CENTRES BLOCKBUSTER HIT... విజయవంతమైన 2వ వారం



సుదర్శన్ 35 MM A/C - ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ 11.00, 2.15, 5.45, 9.15

Enjoy 4k Digital projection & Dolby atmos sound System

SVC మహలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట్ 11.00, 2.00, 6.00, 9.00 | SVC ఈశ్వర్ - అత్తాపూర్ 11.00, 2.00, 6.00, 9.00

SVC సంగీత - ఆర్.సి.పురం 11.00, 2.00, 6.00, 9.00 | శ్రీలక్ష్మి - కర్మన్‌ఘాట్ 12.00, 3.00, 7.00, 10.00 | విశ్వనాథ్- కూకట్‌పల్లి 11.45,2.45,6.45,9.45

SVC ప్రతిమా - కరీంనగర్
SVC దేవి - జనగాం
SVC రామకృష్ణ - షాద్‌నగర్
SVC నటరాజ్ - నల్గొండ

వరంగల్ జిల్లా
రాధిక - వరంగల్
అశోక- హన్మకొండ
లక్ష్మి - మహబూబాబాద్
భవాని - కాజీపేట్
తిరుమల - పాలకుర్తి
మోహన్ - కేసముద్రం
నారాయణ - హసన్‌పర్తి
లక్ష్మి శ్రీనివాస - ములుగు ఘన్‌పూర్
జయశ్రీ - నర్సంపేట్
ఊర్వశి - భూపాలపల్లి
లక్ష్మి - మరిపెడ
తిరుమల- ములుగు
బాలాజీ- చేర్యాల్
వెంకటేశ్వర- ఏటూరునాగారం
సూర్యా కళామందిర్- నెక్కొండ
జయ డీలక్స్- పరకాల
రామకృష్ణ - తొర్రూర్
శ్రీలక్ష్మి - డోర్నకల్
సన్‌సినిమా- కమలాపురం
(ప్రారంభ చిత్రం)

ఖమ్మం జిల్లా
వినోద - ఖమ్మం
దుర్గ - కొత్తగూడెం
ఉదయ్‌భాస్కర్ - భద్రాచలం
సాయిబాలాజీ - సత్తుపల్లి
వెంకటేశ్వర - పాల్వంచ
సీతారామ - మణుగూరు
శ్రీ దుర్గ - బోనకల్
జగదాంబ - వెంకటాపురం
కళాంజలి - ఇల్లందు
శాంతి - మధిర
సాయి సుమన్ - అశ్వారావుపేట్
రఘు పిక్చర్ ప్యాలేస్ - చర్ల
వాసవి - వైరా
సాయిబాలాజీ - నేలకొండపల్లి
శివమ్ - సారపాక

కరీంనగర్ జిల్లా
తిరందాజ్ - కరీంనగర్
న్యూ అశోక - గోదావరిఖని
బాలాజీ - జగిత్యాల
విమల్ - సిరిసిల్ల
వెంకటేశ్వర ఏసి - హుస్నాబాద్
శ్రీనివాస - చొప్పదండి
వెంకటేశ్వర - కమాన్‌పూర్
శ్రీనివాస - పెద్దపల్లి

లక్ష్మి - మెట్‌పల్లి
లక్ష్మి - కోరుట్ల
అన్నపూర్ణ - హుజూరాబాద్
మురళి డీలక్స్- జమ్మికుంట
శ్రీ రాజ రాజేశ్వర- వేములవాడ
మహేశ్వరి- రాయికల్
సారథి పిక్చర్‌ప్యాలేస్- కమలాపూర్
అన్నపూర్ణ - ముల్కనూర్

నిజామాబాద్ జిల్లా
విజయ - నిజామాబాద్
ప్రియా 35ఎంఎం - కామారెడ్డి
వెంకటేశ్వర - బోధన్
మహేశ్వరి - బాన్సువాడ
వెంకటేశ్వర - ఆర్మూర్
వెంకటేశ్వర - పిట్లం
లక్ష్మి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర - దర్పల్లి
కృష్ణ - నందిపేట్
సుదర్శన్ - భీంగల్
పరమేశ్వర - బిచ్‌కుంద

మహబూబ్‌నగర్ జిల్లా
తిరుమల - మహబూబ్‌నగర్
శ్రీనివాస - వనపర్తి
శ్రీనివాస - గద్వాల్
బాబా 70 - నారాయణపేట్
శ్రీనివాస - జడ్చర్ల
రవి - నాగర్‌కర్నూల్
పరమేశ్వరి - కొత్తకోట
హైటెక్ - ఆత్మకూరు
నేషనల్ - కల్వకుర్తి
వెంకటేశ్వర - కొల్లాపూర్
వెంకట్రమణ - మక్తాల్
లక్ష్మి - కోస్గి
శివసాయి - ఐజా
శ్రీసాయిరాం - అచ్చంపేట్

నల్గొండ జిల్లా
వెంకటేశ్వర- మిర్యాలగూడ
2K ప్రొజెక్షన్‌తో ప్రారంభ చిత్రం
కిశోర్- సూర్యాపేట్
వెంకటేశ్వర - కోదాడ
వెంకటేశ్వర - పెబ్బేరు
తారసినిమా - మోత్కూర్

వెంకటేశ్వర - వలిగొండ
వెంకటేశ్వర - పెబ్బేరు
లక్ష్మి - యాదగిరిగుట్ట
వెంకటరమణ - నేరేడుచర్ల
భద్రాద్రి- భువనగిరి
శ్రీనివాస - చౌటుప్పల్
వెంకటేశ్వర - నకిరేకల్
శ్రీనివాస - హుజూర్‌నగర్
మనోజ్ - దేవరకొండ
సుజన - చిట్యాల
లక్ష్మి - మాల్
అచ్చిరెడ్డి - హాలియా
మల్లీశ్వరి - తిరుమలగిరి

ఆదిలాబాద్ జిల్లా
మహేశ్వరి - ఆదిలాబాద్
శ్రీనివాస - మంచిర్యాల
నారాయణ - నిర్మల్
బాలాజీ - బెల్లంపల్లి
వెంకటరమణ - కాగజ్‌నగర్
లక్ష్మి - ఖానాపూర్
తిరుమల-సి.సి.నస్పూర్
మహేశ్వరి - బాన్సువాడ
కమల- భైంసా

మెదక్ జిల్లా
సినీమ్యాక్స్ - మెదక్
సీతారామ - సిద్దిపేట
రుక్మిణి - సంగారెడ్డి
జ్యోతి - సదాశివపేట్
మహేశ్వరి - జహీరాబాద్
సంతోష్ - గజ్వేల్
శ్రీనివాస- దుబ్బాక
వెంకటేశ్వర - జోగిపేట్
సాయి డీలక్స్ - నర్సాపూర్
సాయిరాం - రామాయంపేట్
వెంకటేశ్వర - తూప్రాన్
సువర్ణ - నారాయణఖేడ్
లక్ష్మి - శంకరంపేట
పావని - వెల్దుర్తి

రంగారెడ్డి జిల్లా
సినీమ్యాక్స్ - వికారాబాద్
చంద్ర - తాండూరు
శారద - పరిగి
సాయిబాబా- శంకర్‌పల్లి
వెంకటేశ్వర - చేవెళ్ళ

రాయచూరు జిల్లా
పద్మనాభ - రాయచూర్
కనకదుర్గ - గంగావతి
కొడాలి సంగమేశ్వర-సింధనూర్
శివ - కొప్పల్
సవిత- దేసాయి క్యాంప్
అపర్ణ- మాన్వి
ఆనంద్- దేవదుర్గ్

PRASADS ఎన్.టి.ఆర్. గార్డెన్స్ 10.00, 12.45, 3.30, 4.45, 8.30, 11.00
INOX ఐనాక్స్ - బంజారాహిల్స్ 10.00, 1.40, 4.15, 7.20, 10.40
INOX ఐనాక్స్ MP MALL - కాచిగూడ 9.30, 12.15, 4.30, 7.30, 10.30
PVR పివిఆర్ - బంజారాహిల్స్ 10.15, 7.45, 11.00PM
PVR పివిఆర్ ఇన్‌ఆర్బిట్‌మాల్-మాదాపూర్ 10.00, 1.05, 4.10, 7.15, 10.20
PVR పివిఆర్ -పంజాగుట్ట 10.05, 1.25, 4.20, 7.55, 10.50

PVR పివిఆర్ Forum Mall - కూకట్‌పల్లి 10.05, 11.05, 1.10, 4.50, 7.55, 10.30, 11.00
BIG CINEMAS బిగ్ సినిమాస్ - అమీర్‌పేట్ 11.30, 1.30, 7.45, 10.45PM
BIG CINEMAS బిగ్ సినిమాస్ - శామీర్‌పేట్ 10.00, 4.15, 7.30, 10.30PM
Cine Planet Multiplex సినీప్లానెట్ - కొంపల్లి 10.30, 1.20, 4.20, 7.20, 10.10
TIVOLI EXTREME టివోలి - సికింద్రాబాద్ 1.50, 7.50, 10.40 PM

MULTIPLEX విజయలక్ష్మి కాంప్లెక్స్ - ఎల్.బి.నగర్ 11.00, 1.45,4.45, 7.45, 10.45PM
ASIAN జిపిఆర్-కూకట్‌పల్లి 10.30, 4.30, 7.20, 10.20PM
Cinepolis సినీపోలిస్-కూకట్‌పల్లి 10.15, 1.50, 4.30, 7.15, 10.45
Cinepolis సినీపోలిస్-మల్కాజ్‌గిరి 9.45, 1.10, 3.55, 7.55, 10.15
ASIAN SHIVA GANGA శివగంగ - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.00, 6.00PM

Cinepolis మంత్రామాల్ -అత్తాపూర్ 11.20, 1.20, 4.10, 7.50, 10.00
Cinetown సినీటౌన్ - మియాపూర్ 11.00, 6.00, 9.15PM
ASIAN LAXMIKALA CINEPRIDE లక్ష్మీకళ- మూసాపేట్ 11.30, 2.30, 6.30, 9.30 PM
ASIAN CINE SQUARE సినీ స్క్వేర్ - ఉప్పల్ 10.30, 1.40, 4.20, 7.30, 10.20PM
MIRAJ CINEMAS మీరజ్ శాలిని శివాని - దిల్‌సుఖ్‌నగర్ 1.30, 4.30, 7.30, 11.00PM

ASIAN RADHIKA రాధిక- కాప్రా 10.45, 1.40, 7.35, 10.15PM
ASIAN M CUBE - అత్తాపూర్ 10.45, 1.40, 4.20, 7.35, 10.10PM
తాల్లూరి - ఇసిఐఎల్‌క్రాస్‌రోడ్స్ 11.00, 6.00, 9.15 PM
ASIAN షా కాంప్లెక్స్ - హెచ్.ఎమ్.టి చింతల్ 2.15PM, 9.15 PM
ASIAN శ్రీదేవి మాల్ - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ - నిజామాబాద్
ఎస్2 సినిమాస్ - వరంగల్

మంజు - సికింద్రాబాద్ 11.00, 2.00, 6.00, 9.00	గోకుల్ - ఎర్రగడ్డ 11.15, 2.15, 6.15, 9.15	పద్మావతి - కాచిగూడ 11.15, 2.15, 6.15, 9.15	భ్రమరాంభ - కూకట్‌పల్లి 11.30, 2.30, 6.30, 9.30	గణేష్ - శంషాబాద్ 11.00, 2.00, 6.00, 9.00
మెగా - దిల్‌సుఖ్‌నగర్ 11.15, 2.15, 6.15, 9.15	శ్రీలత - ఆర్.సి.పురం 11.15, 2.15, 6.15, 9.15	సుష్మ - వనస్థలిపురం 11.15, 2.15, 6.15, 9.15	ASIAN స్వప్న 70 - కాటేదాన్ 11.15, 2.15, 9.00PM	వైజయంతి - నాచారం 11.00, 2.00, 6.00, 9.00
శ్రీరాములు - మూసాపేట్ 11.30, 2.30, 6.30, 9.30	శ్రీకృష్ణ - ఉప్పల్ 11.15, 2.15, 6.15, 9.15	గెలాక్సీ - టోలిచౌకి 11.00, 2.00, 6.00, 9.00	సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00, 2.00, 6.00, 9.00	కృష్ణ సినిమా - నాగారం 11.00, 2.00, 6.00, 9.00
శ్రీసాయిరాం - మల్కాజ్‌గిరి 11.15, 2.15, 6.15, 9.15	లక్ష్మి కళామందిర్ -అల్వాల్ 11.30, 2.30, 6.30, 9.30	సాయిరంగ - మియాపూర్ 11.00, 2.00, 6.00, 9.00	SV సినీపార్క్- పటాన్‌చెరు 11.00, 2.00, 6.00, 9.00	శివరంజని - ఇస్నాపూర్ 11.00, 2.00, 6.00, 9.00
SVR'S శివశక్తి - కాప్రా 11.00, 2.00, 6.00, 9.00	సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00, 2.00, 6.00, 9.00	BR హైటెక్ - మాదాపూర్ 11.00, 2.00, 6.00, 9.00	వెంకటేశ్వర - మేడ్చల్ 11.00, 2.00, 6.00, 9.00	జ్యోతి - ఐడిఎ బొల్లారం 11.00, 2.00, 6.00, 9.00
భుజంగ - జీడిమెట్ల 11.00, 2.00, 6.00, 9.00	శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00, 2.00, 6.00, 9.00		జగదాంబ - ఘట్‌కేసర్ 11.00, 2.00, 6.00, 9.00	కృష్ణ సినిమా - అలియాబాద్ 11.00, 2.00, 6.00, 9.00

ఇంటి వద్దకే బ్యాంకు సేవలు



సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

వినాయక్‌నగర్: బ్యాంక్ మిత్రల ద్వారా ఇంటి వద్దకే బ్యాంకు సేవలు అనే సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంక్ వారి బడాబజార్ బ్రాంచిలో డీజీఎం పీవీవీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదుపాయం ద్వారా ఇంటి వద్దనే నగదు సేకరించి బ్యాంకులో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సదుపాయం 70 ఏళ్ల పై బడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే అందిస్తామన్నారు. ఇతర ఓచర్లను బ్యాంక్‌లో జమ చేయుట, డీడీలను అందజేయుట, కేవైసీ పత్రాలు జమ చేయుట, జీవన ధ్రువపత్రం సమర్పించుట వంటివి చేయడం జరుగుతుందన్నారు. ఇంటి వద్దనే సేవలు పొందేందుకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ అప్పారావు, రాజేశ్వర్, గౌతమి పాల్గొన్నారు.

నేడు సావిత్రి పూలె జయంతి

సిరికొండ: సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీలో సావిత్రి బాయి పూలే జయంతిని బుధవారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య సోమవారం తెలిపారు. జయంతి సందర్భంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసూ విద్యాభివృద్ధి, వైద్య సేవలు, సామాజిక చైతన్యం కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న 13 మంది మహిళా ఉద్యోగులను సన్మానిస్తామని అన్నారు.

ఎమ్మెల్సీని కలిసిన టీఆర్ఎస్ నాయకులు

ధర్పల్లి: మండలంలోని టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో అభివృద్ధి పనుల విషయమై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి తప్పకుండా నిధులందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు. ధర్పల్లి సర్పంచి కర్క గంగారెడ్డి, కేశారం సర్పంచి రాజు, సొసైటీ డైరెక్టర్ సభావట్ శ్రీనివాస్, నాయకులు ఆర్మూర్ పెద్ద బాల్‌రాజ్, నరేందర్ తదితరులున్నారు.

భవితలో విద్యార్థులకు ఫిజియోథెరపీ


విద్యార్థులకు ఫిజియోథెరపీ నిర్వహిస్తున్న వైద్యుడు

సిరికొండ: మండల కేంద్రంలోని భవిత సెంటరులో వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ శిబిరం మంగళవారం నిర్వహించినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. పాఠశాలలోని 14 మంది విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. కార్యక్రమంలో వైద్యుడు గోపాల్ నాయక్, ఉపాధ్యాయ సిబ్బంది ప్రసాద్, వర ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

సిరికొండ: సిరికొండ గ్రామానికి చెందిన నర్సవ్వకు మంజూరైన రూ. 38 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదగిరి, నాయకులు రాజు, సంతోష్, రవీందర్ పాల్గొన్నారు.

నిరంత విద్యుత్తుపై మండల రైతుల హర్షం

మోపాల్: బంగారు తెలంగాణలో నిర్మాణంలో బాగంగా వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తును అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర రైతులు రుణపడి ఉంటారని టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు నవీన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంత విద్యుత్తును అమలు చేయడంపై మండల రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. రైతులే స్వచ్ఛందంగా ఆటో స్టాటర్లను తొలగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లోలం మహేందర్, కిష్టారెడ్డి, సుదర్శన్, పోశెట్టి, తిరుపతి పాల్గొన్నారు.

యాదవుల అభ్యున్నతికి కృషి


సమావేశంలో మాట్లాడుతున్న గడ్డం నరేశ్ యాదవ్

రెంజల్: సీఎం కేసీఆర్ యాదవుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం నరేశ్ యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల,కుర్మ సంఘాలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. కోటితో యాదవుల సంక్షేమ సహాయ నిధిని ఏర్పాటు చేశారని అన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తయ్య , గుర్రం మల్లేశ్ , బండారి కిశోర్, రవి పాల్గొన్నారు. అనంతరం యాదవ సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి. లింగన్న(దూపల్లి), ప్రధాన కార్యదర్శిగా గొల్ల సాయిలు(రెంజల్), కోశాధికారిగా విజయ్(తాడ్‌బిలోలి), ఉపాధ్యక్షులుగా రాధాకృష్ణ (నీలా), గంగన్న (బోర్గాం), రమేశ్ (కందకుర్తి), చిరడి దీప (బోర్గాం), సంయుక్త కార్యదర్శులుగా కృష్ణ (వీరన్నగుట్ట), కిషన్ (నీలా), గోవింద్ (రెంజల్), గంగాధర్ (దూపల్లి), అంజనిబాయి (నీలా), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శంకర్ (దూపల్లి), కార్యవర్గ సభ్యులుగా శివ (రెంజల్), నరేందర్ (బోర్గాం), నవీన్ (తాడ్‌బిలోలి), సాయిలు (నీలా) గణేశ్ (నీలా), బాలాజీ (కందకుర్తి), రాజు (వీరన్నగుట్ట) ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.

జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం


విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్న కుందేళ్ల శ్రీనివాస్

సిరికొండ: మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జాగృతి ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా జాగృతి మండల కన్వీనర్ కుందేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జాగృతి వ్యవస్థాపకురాలు, జిల్లా ఎంపీ కవిత ఆదేశాల మేరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున అల్పాహారం అందజేశామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, ఉపాధ్యాయులు వినోద్, లక్ష్మీరాజ్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

నీటి సమస్యను పరిష్కరించాలి



డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థుల నీటి సమస్యలు పరిష్కరించాలని సర్పంచి తాండ్ర అంజయ్యకు పీడీఎస్‌యూ నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో కొన్ని రోజులుగా తాగు నీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, విజయ్, గణేశ్, సతీశ్ పాల్గొన్నారు.

ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలి

ఇందల్వాయి: మండల ప్రజల సౌకర్యార్థం ఇందల్వాయి, సిర్నాపల్లి రైల్వే స్టేషన్లలో రాయలసీయ, ఇంటర్‌సిటీ, దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని ఏఎంసీ మాజీ చెర్మన్ నగేశ్ రెడ్డి కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం నిజామాబాద్ నగరానికి వెళ్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మొత్కురి నవీన్‌గౌడ్, గుట్ట గంగాదర్, కల్యాన్‌రెడ్డి,తోట రాజన్న, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సైకు సన్మానం


సీఐని సన్మానిస్తున్న నాయకులు

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: డిచ్‌పల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కట్ట నరేందర్‌రెడ్డి సీఐగా ఉద్యోగోన్నతి పొందడంతో టీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్‌గౌడ్, సాయి కుమార్, సందీప్, రాజు రాథోడ్, వెంకటేశ్ పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం


డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: మండలంలోని ఘన్‌పూర్ ఇస్లాంపుర కాలనీలో టీఆర్ఎస్ నాయకులు సీసీ రోడ్డు పనులను మంగళవారం ప్రారంభించారు. నాయకులు షాదుల్లా, హైమద్ పాషా, బశీర్, బాబా, బషీర్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

రవితేజ యూత్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

నిజామాబాద్ స్పోర్ట్స్ : రవితేజ యూత్ సొసైటీ కన్వీనర్ కిరణ్‌కుమార్ జన్మదినం సందర్భంగా యూత్ సభ్యులు జిల్లాకేంద్రంలోని పెద్ద దవాఖానలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోశాధికారి గైని మహేశ్, తర్ల రాజేందర్, గైని దయాసాగర్, దండు లోకేశ్, సురేశ్, శివ, అభిలాశ్, తేజా, గిరిధర్ పాల్గొన్నారు.







గాలికుంటు వ్యాధిని నివారించాలి



పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధి నివారణపై రైతులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని కమ్మర్‌పల్లి పశు వైద్యాధికారిణి అనూష సూచించారు. మండలంలోని చౌట్‌పల్లిలో పాడి పశువులకు మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ పశువుల కాళ్లకు గిట్టల వద్ద పుండ్లు ఏర్పడడం, పొక్కులు రావడం, సుస్తీగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే గాలికుంటు సోకినట్లు గుర్తించి వెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. గ్రామంలో 135 పాడి పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచి అల్లకొండ రాజన్న, వెటర్నరీ సిబ్బంది గౌస్య, రమేశ్, నాగార్జున, స్వరణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

అశ్రునయనాల మధ్య మణికంఠ అంత్యక్రియలు



మణికంఠ అంత్యక్రియలకు హాజరైన గ్రామస్తులు

కమ్మర్‌పల్లి,నమస్తే తెలంగాణ : ఉప్లూర్ బాల రాజేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరి చెట్టు విరిగి మీద పడడంతో మృతి చెందిన బాలుడు పోతన్కర్ మణికంఠ అంత్యక్రియలు మంగళవారం మండల కేంద్రమైన కమ్మర్‌పల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం ఇజ్రాయిల్ దేశం నుంచి ఇంటికి చేరిన బాలుడి తండ్రి రాము, కొడుకు మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు స్థానికులచే కన్నీళ్లు పెట్టించింది. అంత్యక్రియల్లో గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెన్షన్‌దారుల రాస్తారోకో

బాల్కొండ : మండల కేంద్రంలోని పోస్టాఫీస్ ద్వారా వెంటనే పెన్షన్లు పంచాలని బీడీ కార్మికులు మంగళవారం రాస్తారోకో చేశారు. మూడు రోజులుగా తాము పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నామని మిషన్ పని చేయడం లేదని, డబ్బులు లేవని సిబ్బంది తిప్పుతున్నారని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

చేపలు పట్టేందుకు అనుమతివ్వాలి

మెండోరా : చెరువులో చేపలు పట్టుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ముదిరాజ్ కులస్తులు మంగళవారం తహసీల్దార్ జయంత్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ కుటుంబాలకు ఉపాధి నిమిత్తం గతంలో ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని దీని ప్రకారమే 30 కుటుబాలకు అనుమతి ఇవ్వాలని సంఘ సభ్యులు కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మండల అధ్యక్షుడు గుర్రం మహేశ్, గ్రామ మత్స్య శాఖ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, పెసరి సురేశ్, గుర్రం ముత్యం తదితరులు పాల్గొన్నారు.



తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ముదిరాజ్ కులస్తులు

ఆలయాల్లో ప్రత్యేక పూజలు



ఆలూర్ కండెరాయుడు మల్లయ్య స్వామి ఆలయంలో..



ఆర్మూర్‌లో..

ఆర్మూర్ టౌన్ : పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని పవిత్ర నవనాథ సిద్ధులగుట్ట, సాయి మందిరం, లక్ష్మీనృసింహ స్వామి మందిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరాల్లో ఉదయం నుంచి అభిషేకం, హారతి, పల్లకీ సేవ నిర్వహించారు. ఆయా మందిరాల వద్ద అన్నదానం చేపట్టారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్ ద్యాగ ఉదయ్, బ్రాహ్మణపల్లి లింగన్న, పూజ నరేందర్, ఆకుల శ్రీనివాస్, పుప్పాల గిరి, కోలు చంద్రశేఖర్, దొండి ప్రకాశ్, ప్రవీణ్‌గౌడ్, సతీశ్, చిట్ల యజ్ఞేశ్, ఎస్ఎన్ చారి, పాల గంగాధర్, మందుల బాల కిషన్, డాక్టర్ అనిల్‌కుమార్, గెంట్యాల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో పౌర్ణమి వేడుకలు

ఆర్మూర్ రూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని పెర్కిట్ గ్రామంలోని రమా సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కండేరాయుడు ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆర్మూర్ రూరల్ : మండలంలోని ఆలూర్ కండెరాయుడు మల్లయ్య స్వామి ఆలయంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో ఉదయం హోమం, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వీడీసీ అధ్యక్షుడు కుంట శేఖర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ, సరస్వతీ కాలువలకు నీటి విడుదల నిలుపుదల

మెండోరా : మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండి మంగళవారం ఉదయం సరస్వతీ కాలువకు, మద్యాహ్నం కాకతీయ కాలువలకు నీటి విడుదల నిలిపివేసినట్లు ఏఈఈ మహేందర్ తెలిపారు. వారభందీ ప్రకారం నీటి విడుదలను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. గుత్ప ఎతి పోతల పథకాలకు 315, లక్ష్మి కాలువకు 250 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటిమట్టం 1091 అడుగులు 90.313 టీఎంసీల కాగా మంగళవారం సాయంత్రానికి 1076.10అడుగులు 42.452టీఎంసీల నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్ట్ నీటిమట్టం 1087.50 అడుగులు 74.406టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ సీజనులో ఎస్సారెస్పీ రిజార్వయర్‌లోకి 75.265టీఎంసీల వదర నీరు వచ్చి చేరిందన్నారు. కాకతీయ కాలువకు నీటిని నిలిపివేయడంతో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని డీఈ ఓఅండ్ ఎమ్ జె.శ్రీనివాస్ తెలిపారు.

బాధితులను పరామర్శించిన ఎంపీపీ



వివరాలు తెలుసుకుంటున్న ఎంపీపీ కల్లెడ చిన్నయ్య

మోర్తాడ్ : మండల కేంద్రంలో సోమవారం షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాలను ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, టీఆర్ఎస్ మోర్తాడ్, ఏర్గట్ల మండలాల అధ్యక్షులు ఏలియా, పూర్ణానందం పరామర్శించారు. ఇళ్లు దగ్ధమైన పరిస్థితికి కారణాలను బాధితులు కాసర్ల ప్రసాద్, అశోక్, హన్మంత్‌రావును అడిగి తెలుసుకున్నారు. కాలిన ఇంటిని పరిశీలించారు. మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాపాయిపవన్, హన్మాగౌడ్, చిన్నరాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పన్నులు చెల్లించి సహకరించాలి



మోర్తాడ్ గ్రామసభలో వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

మోర్తాడ్ : మండలంలోని మోర్తాడ్, దొన్కల్, పాలెం గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో సర్పంచులు దడివె నవీన్, హన్మాగౌడ్, తొగటి అనిత మాట్లాడుతూ..పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న వారిని గుర్తించి కట్టుకునేలా ప్రోత్సహించాలని చెప్పారు. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేకు ప్రజలు సహకరించాలని అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీలు ఎనుగందుల అశోక్, మురళీగౌడ్, పాపాయి పవన్, తొగటి శ్రీనివాస్, ఆరీఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంట పరిశీలన

మెండోరా : మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో పండిస్తున్న మొక్కజొన్న పంటను మంగళవారం మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రేష్మ, సంకీర్తన పరిశీలించారు. తీవ్రమైన చలితో పంటలు భూమి నుంచి పోషకాలను సరిగా గ్రహించక లేకపోతున్నాయని, ఈ పంటలో సూక్ష్మ పోషకాల లోపం వస్తున్నట్లు చెప్పారు. నివారణకు చర్యలు పలు సూచనలు సలహాలు అందజేశారు. వీరి వెంట రైతులు మేకల ప్రతీప్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

కళాకారులకు ఇన్సూరెన్స్ ప్రశంసనీయం



ఇన్సూరెన్స్ కార్డు అందుకుంటున్న చౌకె లింగం

ఆర్మూర్ టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5500 జానపద కళాకారులకు ప్రభుత్వమే రూ.2 లక్షల ఉచిత బీమా పాలసీ చేయించడం ప్రశంసనీయమని తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చౌకె లింగం అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ప్రతినిధుల సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సుకు హాజరైన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కె.వి.రమణ, శాసన మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి సుంచు లింగయ్య చేతుల మీదుగా జిల్లాకు చెందిన జానపద కళాకారులు ఇన్సూరెన్స్‌కార్డులు అందుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు సరైన విధంగా గౌరవం కల్పిస్తుందన్నారు.

గల్ఫ్ బాధితులను ఆదుకోవాలి

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన, తిరిగివచ్చిన కుటుంబాలను ఆదుకునే విషయంలో జోక్యం చేసుకోవాలని మంగళవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, స్వదేశీ జాగరణ మంచ్, ప్రవాస భారతీయ హక్కుల, సంక్షేమ వేదిక రాష్ట్ర కన్వీనర్ కోటపాటి నర్సింహనాయుడు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితుల ఆవేదన, స్థితిగతులను వివరించారు. స్పందించిన గవర్నర్ ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు కోటపాటి తెలిపారు.



గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నేతలు

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరణ



క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్ రెడ్డి

కలెక్టరేట్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ రవీందర్‌రెడ్డి తన చాంబరులో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యను పరిష్కరించడంలో టీఎన్జీవో అసోసియేషన్ ముందుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు అలుక కిషన్, సుధాకర్, సుమన్, వెంకటేశం పాల్గొన్నారు.

ఉర్దూ భాషకు ప్రత్యేక హోదా



సదస్సులో మాట్లాడుతున్న నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ మిరాజ్

నిజామాబాద్ క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషకు ప్రత్యేక హోదా కల్పించిందని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. నగరంలోని లిమ్రా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. నగరంలోని ఖిల్లా, దారుగల్లీ, ఖలీల్‌వాడీ, వాటర్ ట్యాంక్, పీలా స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాలేరే మిలాత్ ఆల్ ఇన్‌వన్ మాడల్ టెస్ట్ పేపర్ బుక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫహీం, ఎంఐఎం నాయకులు ఎజాజ్ హుస్సేన్, మిరాజ్ హుస్సేన్, మీర్ ఫర్వేజ్ అలీ, గఫర్, నసీర్ హైమద్, నాయకులు పాల్గొన్నారు.

మైనార్టీల అభ్యున్నతికి కృషి

రెంజల్: మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. మండలంలోని సాటాపూర్ గ్రామంలో పార్టీ మండలాధ్యక్షుడు ఇంతేహజ్‌బేగ్‌ను మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు మైనార్టీలను పట్టించుకున్న పాపాన పోలేదని కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. మాజీ కార్పొరేటర్ షకీల్ మైముద్, రెంజల్, ఎడపల్లి, మండలాధ్యక్షులు ఇంతేహజ్‌బేగ్, చంద్, నాయకులు సయ్యద్ అన్వర్, లైఖ్‌బేగ్, సయ్యద్ ఉన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

నవీపేట: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉర్దూ మీడియంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి విద్యార్థి పాటు పడాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఎంఐఎం తరపున ఆల్ ఇన్‌వన్ క్వశ్చన్ బ్యాంక్‌ను పంపిణీ చేశారు. పాఠశాల చైర్మన్ సలాం, నాయకులు హర్షద్, అలీం పాల్గొన్నారు.

గోమాతకు అంత్యక్రియలు

వర్ని: మండలంలోని జలాల్‌పూర్ గ్రామంలో హన్మాన్ మందిరానికి చెందిన ఆవు అనారోగ్యంతో మంగళవారం మృతిచెందింది. అనంతరం గ్రామస్తులు గోమాతకు అంత్యక్రియలు నిర్వహించారు.



గోమాతకు అంత్య క్రియలు నిర్వహిస్తున్న గ్రామస్తులు

న్యాయ సేవలు అందించడంలో ముందున్నాం

నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి కె. సుజన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత సంవత్సరంలో కక్షిదారులకు న్యాయ సేవలను అందించడంలో అగ్రభాగాన నిలిచామని, దానిని వర్ధమాన కాలంలో కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల పరిష్కారంలో న్యాయవాదుల తోడ్పాటు మరువలేనిదని, నిజామాబాద్ బార్ అసోసియేషన్ సేవలు చిరస్మరణీయమని తెలిపారు. బార్ అధ్యక్షుడు ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి కట్టుగా సమన్వయంతో పని చేయడంతో 2017లో కక్షిదారులకు మేలైన శీగ్రగాతిని న్యాయసేవలు అందించి ముందు వరుసలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జిల్లా జడ్జి కె.సుజన నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఉదయకుమార్, కె.సుదర్శన్, సీనియర్ సివిల్ జడ్జిలు శ్రీనివాస శివరాం, సూర్యచంద్రకళ, జూనియర్ సివిల్ జడ్జిలు మహ్మద్ అఫ్రోజ్ అక్తర్, మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, మేరిసారా దానమ్మ, రామలింగం, పెద్ది చందన, బార్ ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్, కోశాధికారి ఎర్రం విఘ్నేశ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాదన్న గారి మధుసూదన్‌రావు, ప్రభుత్వ న్యాయవాది కిరణ్‌కుమార్ గౌడ్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎం.సుదర్శన్‌రెడ్డి, ఆర్.రత్నాకర్‌రెడ్డి, న్యాయవాదులు టక్కర్ హన్మంత్‌రెడ్డి, రాజ్‌కుమార్ సుబేదార్, బి. మాణిక్ రాజ్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి సుజన

'పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టొద్దు'

ఖలీల్‌వాడీ: ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ వైద్యులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న జాతీయ వైద్య మండలి స్థానంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లును నిరసిస్తూ స్థానిక ర్యాలీ నిర్వహించామన్నారు. జాతీయ వైద్యుల సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల బంద్‌ను పాటించామని అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రైవేట్ దవాఖానలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసి ఉంచారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యులు ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ భూంరెడ్డి మాట్లాడుతూ.. ఈ బిల్లు ప్రవేశపెడితే ప్రైవేట్ వైద్యకళాశాలల్లో యాజమాన్యం పెత్తనం పెరిగిపోతుందని, పేద విద్యార్థులకు ఫీజుల నియంత్రణ అవకాశం లేకపోగా, ఫీజులను ఇష్టారీతిలో వసూలు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. వైద్యుల ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వ అధికారులతో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకొన్న వైద్యవిద్యార్థులకు ఎక్సిట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ యోచించడం సరియైంది కాదని, దానిని ఐఎంఏ వ్యతిరేకిస్తోందన్నారు. తానా అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. యునాని, హోమియోపతి వైద్యులకు ఒక్క సంవత్సరం పాటు శిక్షణను ఇచ్చి వారితో అల్లోపతి మందులు రాయిస్తూ రోగులకు వైద్యం చేసే విధంగా నూతన విధానాన్ని తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినోద్‌కుమార్‌గుప్తా, వైద్యులు మధుసూదన్, ముత్తెన్న, రవీందర్‌రెడ్డి, రాంచందర్, బాపురెడ్డి, సుభాశ్, హరిప్రసాద్, అజ్జ శ్రీనివాస్, కరుణాకర్, బాలేశ్, సూరినీడు రాజేందర్, నవీన్, నవీన్, జయప్రకాశ్, దిలీప్ రాథోడ్,రాజేశ్, అనిల్‌కుమా ర్, ప్రశాంత్ కుర్దుల్‌కర్ పాల్గొన్నారు.



ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న వైద్యులు



ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు

అమ్మానాన్న సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయం

బోధన్, నమస్తే తెలంగాణ: అనాథలుగా ఉండే పిల్లలను అక్కున చేర్చుకుని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తున్న బోధన్ పట్టణానికి చెందిన అమ్మా నాన్న సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని బోధన్ ఏసీపీ రఘు అన్నారు. బోధన్‌లో మంగళవారం నిర్వహించిన అమ్మా నాన్న సేవా ట్రస్ట్ ఆవిర్భావ ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. పిల్లలను సొంత పిల్లల కంటే ఎక్కువగా చూస్తూ, వారికి చక్కటి వసతి, భోజనం ఏర్పాటు చేయడంతో పాటు మంచి చదువు చెప్పించడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బోధన్ తహసీల్దార్ ఎన్.గంగాధర్ మాట్లాడుతూ.. సొంత సంపాదనతోనే ఆశ్రమంలో ఏ అండలేని పిల్లలను చేర్చుకుని, వారిని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకోవటం గొప్ప విషయమన్నారు. అమ్మా నాన్న సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. బోధన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రభాకర్, లయన్స్ క్లబ్ ప్రతినిధి, సమాజ సేవకుడు పీవీ సుబ్బారావు తదితరులు మాట్లాడారు. అమ్మా నాన్న సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఏలూరి శ్రీనివాస్ (వాసుబాబు) మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఇటీవల వృద్ధులకు పెద్ద ఎత్తున దుప్పట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధులకు సన్మానం

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధులుగా వెళ్లడమే కాకుండా, బోధన్‌లో తెలుగు సాహిత్యం, భాష అభివృద్ధికి, పంప కవి ఉత్సవాల నిర్వహణకు కృషిచేసినందుకు పంప సాహితీ పీఠం అధ్యక్షుడు పురాణే అజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్టు, నమస్తే తెలంగాణ ఆర్సీ ఇన్‌చార్జి ఎస్.బలరామరాజును బోధన్ ఏసీపీ రఘు, తహసీల్దార్ ఎన్.గంగాధర్ సన్మానించి వారి సేవలను అభినందించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ పీవీ సుబ్బారావు, సభ్యులు రత్నవేణి, శ్యామల, ప్రతిమ, విష్ణు పాల్గొన్నారు.



అజయ్‌కుమార్, బలరామరాజును సన్మానిస్తున్న ఏసీపీ రఘు, అధికారులు

పసుపును ఆరబెట్టి తీసుకురావాలి

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి పసుపు రైతులు తమ పంటను ఆరబెట్టి, ఎండిన తర్వాత తీసుకు రావాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కులాచారి దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌కు దాదాపు 3వేల బస్తాల వరకు కొత్త పసుపు వస్తోందని, కానీ తేమ శాతం అధికంగా ఉన్న పసుపును రైతులు తీసుకువస్తున్నారని అన్నారు. వ్యాపారులు రైతులకు తక్కువ ధర చెల్లించి పచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ పసుపుతో పాటు గత ఏడాది పసుపు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తోందని, గత సంవత్సరం పసుపునకు రూ. 8వేలు వరకు ధర రాగా, ఈ ప్రతిభా రకం పసుపునకు రూ. 5,500 వరకు వ్యాపారులు ధర చేస్తున్నారన్నారు. కావున రైతులు తమ పసుపు పంటను బాగా ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాతే మార్కెట్‌కు తీసుకురావాలని కోరారు.

జాతీయ స్థాయి క్రీడాకారిణికి సన్మానం



విద్యార్థిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

వేల్పూర్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన లక్ష్మీప్రసన్న క్రీడాకారిణి జాతీయ స్థాయి రోప్ స్కిప్పింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావడంతో విద్యార్థిని మంగళవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన అండర్-14 విభాగంలో రోప్ స్కిప్పింగ్ విభాగంలో ప్రతిభను కనబరిచిన లక్ష్మీప్రసన్న జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒరిస్సా రాష్ట్రంలో భూవనేశ్వర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో లక్ష్మీప్రసన్న పాల్గొంటుందని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని మండల విద్యాధికారి లింగమూర్తి, వైస్ఎంపీపీ రేగుల్ల రాములు, స్థానిక సర్పంచి నీరడిభాగ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందించారు.

రోల్‌బాల్‌కు ఉప్లూర్ విద్యార్థి

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని ఉప్లూర్‌కు చెందిన మహ్మద్ షారూఖ్ జాతీయ స్థాయి రోల్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ లో నిజాం కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న షారూఖ్ గత నెల 26,27 తేదీల్లో నిర్వహించిన ఉస్మానియా యూనివర్శిటీ స్థాయి రోల్‌బాల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఈనెల 3,4,5 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లోని జమ్మూ యూనివర్శిటీలో నిర్వహించే ఆల్ ఇండియా రోల్ బాల్ క్రీడల్లో తాను పాల్గొనబోతున్నట్లు షారూఖ్ తెలిపాడు. జాతీయ స్థాయి రోల్‌బాల్‌కు ఎంపికవ్వడంతో మహ్మద్ షారూఖ్‌ను ఉప్లూర్ గ్రామస్తులు, క్రీడాకారులు అభినం దిస్తున్నారు.

రాష్ట్రస్థాయి పుట్‌బాల్‌కు విద్యార్థిని ఎంపిక



అఖిలను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని కోనాసముందర్ జడ్పీ హైస్కూల్ 9వ తరగతి ఇంగ్లిష్ మీడియం విద్యార్థిని మాలావత్ అఖిల రాష్ట్ర స్థాయి పుట్‌బాల్(సీనియర్) పోటీలకు ఎంపికైంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని నాగారం స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని పాఠశాల పీడీ స్వప్న తెలిపారు. విద్యార్థిని అఖిలను మంగళవారం పాఠశాల అసెంబ్లీ సమయంలో హెచ్ఎం మనోహర్, ఉపాధ్యా యులు ప్రభాకర్ మహేశ్వర్, రమేశ్, విష్ణువర్ధన్, విమల ఆనంద్ అభినందించారు.

టెండర్ల గడువు పొడగింపు

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ లాబ్‌లను ప్రారంభించడానికి కావాల్సిన టూల్స్, ఎక్విప్మెంట్ల టెండర్లకు సంబంధించిన గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడగించడం జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ తెలిపారు. గత నెలలో 28న చివరి తేదీ అని ప్రకటించినందున ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి అనుమతితో పొడగించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఏజెన్సీ ఫర్మ్‌దారులు గమనించి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విద్యార్థులకు పతకాలు



విజేతలను అభినందిస్తున్న స్కూల్ యాజమాన్యం

నిజామాబాద్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజయ్ హైస్కూల్ విద్యార్థులు పతకాలను సాధించారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ అంబేద్కర్ స్కేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వివిధ గ్రూపులలో ప్రాతినిథ్యం వహించి పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎం.రిత్విక నాల్గవ గ్రూప్‌లో ప్రా తినిథ్యం వహించి 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 4/100 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో స్వర్ణ పతకాలు సా ధించగా, రెండవ గ్రూప్‌లో బి. సంజన 4/100 మీటర్ల ఫ్రీ స్టైల్, వాటర్ పోలో ఈవెంట్లలో స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. అంతే కాకుండా ప్రథమ స్థానంలో నిలిచిన వీరిరువురు 25 నుంచి 27 వరకు చెన్నైలో జరుగనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ అమృతలత, కరస్పాండెంట్ వి.ప్రభాదేవి, టి.వసంత, పి.సుజాత, విజేతలను అభినందించారు.

ఈఎల్స్ పొందిన ఉపాధ్యాయుల మెడపై ఫైనాన్షియల్ కోడ్ కత్తి

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ : వేసవి సెలవుల్లో కూడా విధులు నిర్వహించామని ఒక్కో ఉపాధ్యాయుడు 24 ఈఎల్స్ పొందిన విషయంలో జిల్లా అధికారయంత్రాంగం సీరియస్‌గా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారుల నుంచి ఎలాంటి ప్రొసిడింగ్‌లు లేకుండానే ప్రభుత్వ ఖజనాకు గండికొట్టిన ఉపాధ్యాయుల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే జిల్లాలో మండలానికి ఒక్కరో ఇద్దరో ఉన్నతాధికారుల అనుమతితో సెలవు దినాల్లో పని చేయడం సాధారణం. కాని ఒక్కో మండలం నుంచి 5 నుంచి ఏడుగురు వరకు ఈఎల్స్ పొందిన వ్యవహారం ఆర్థిక కుంభకోణంగా జిల్లా అధికారయంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 27 మండలాల్లో గత నాలుగు ఐదు సంవత్సరాలు ఈఎల్స్ పొందిన వారి వివరాల సేకరణలో జిల్లా విద్యాశాఖ నిమగ్నం కావడం కొందరికీ ఏమాత్రం రుచించడం లేదు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సమైఖ్య రాష్ట్రంలో మెడికల్ రియింబర్స్‌మెంట్ బిల్లులను ఎమ్మార్పీ వ్యవస్థ ఉన్నప్పుడు కొందరు పొందడం అది రద్ధయిన తర్వాత ఎమ్మార్సీల్లో పని పేరుతో కొందరు అక్కడ తిష్టవేసి అక్రమాలకు ఉతమిచ్చారని జిల్లా విద్యాశాఖ అంచనా వేస్తుంది. జిల్లాలో కొంతకాలంగా అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మార్సీల్లో పని చేస్తూ ఈఎల్స్‌ను ప్రిజర్వ్ చేసి అధనపు వేతనాలు పొందిన వాటిపై విచారణ జరగుతోంది. జిల్లాలోని 27 మండలాల్లో ఈఎల్స్ పొందిన వారి వివరాలను సర్వీస్ బుక్‌తో పాటు, అందుకు ఏవిధమైన ప్రొసిడింగ్‌లు ఉన్నాయి, దానికి డ్రాయింగ్ ఆఫీసర్లు వేతనాలను మంజూరు చేసిన వివరాలను పరిశీలించనున్నారు. ఉదాహరణకు తీసుకుంటే మోపాల్ మండలంలోని ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, రూరల్ మండలంలోని ముగ్గురు ఉపాధ్యాయుల అక్రమంగా ఎర్న్‌డ్ లీవ్స్ పొందారని ప్రాథమిక అంచనాకు వచ్చి ఇప్పుడు వాటి వివరాలపై విచారణ చేపట్టారు. ఒక్క నిజామాబాద్ ఎమ్మార్సీ పరిధిలోనే ఈ పరిస్థితి ఉంటే కొన్ని ఎమ్మార్సీల్లో పరిస్థితి ఏవిధంగా ఉందనేది ఎంఈవోల ద్వారా రికార్డులను తెచ్చుకుని వాటిని ఖజానా శాఖ లెక్కలతో బేరిజు వేసుకుని చర్యలు తీసుకునే దిశగా అధికారయంత్రాంగం ఫైనాన్షియల్ కోడ్ యాక్ట్‌ను తెరపైకి తెచ్చింది.

అసలు జిల్లాలో ఈ వ్యవహారం ఎలా వెలుగు చూసిందంటే..

ప్రతి ఉపాధ్యాయుడికి ఆరు ఈఎల్స్(సంపాధిత సెలవులు) ఉండడం సాధారణం. దానిని ప్రతి ఉపాధ్యాయుడు తన విధి నిర్వహణలో వాడుకోవడం లేకపోతే వాటిని అమ్ముకొంటారు. కానీ కొందరు వాటిని కాదని, అదనంగా ఏర్న్‌డ్ లీవ్స్‌ను పొందిన విషయం వెలుగు చూసింది. ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేశ్ నవీపేట్ మండలంలోని ఒక పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉండాల్సిన ఉపాధ్యాయుడు అక్కడ లేకపోగా అతడు సెలవుల్లో ఉన్నట్లు గాని, పర్మిషన్‌తో వెళ్లినట్లు లేకపోవడంతో హుటాహుటిన డీఈవో నవీపేట్ ఎమ్మార్సీకి వెళ్లాడు. అక్కడ సదరు ఉపాధ్యాయుడు ఉండగా ఇక్కడ ఏం చేస్తున్నావని అడగడంతో తాను ఎమ్మార్సీగా పని చేస్తున్నానని చెప్పడంతో డీఈవో షాక్ తిన్నాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 27 మండలాల్లోని ఎమ్మార్సీల్లో ఉపాధ్యాయులను బోధనేతర విధుల్లో తీసేస్తే ఏ విధంగా పనిచేస్తున్నారో ఆరా తీశారు. స్థానిక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసి సదరు ఉపాధ్యాయుడు సర్వీసు బుక్క్‌ను పరిశీలించారు. సర్వీసు బుక్కులో 24 ఈఎల్‌తో పాటు అదనంగా పనిచేసినట్టు రికార్డులను గుర్తించారు. దీంతో ఉన్నఫలంగా గత కొంత కాలంగా ఎమ్మార్సీల్లో, మధ్యాహ్న భోజనం, టెస్ట్ బుక్కులు, యూనిఫాం పంపిణీ, వేసవి సెలవుల్లో పనిచేసినట్టు వేతనాలు తీసుకున్న ఉపాధ్యాయ వివరాలను పంపాలని 27 మండలాల ఎంఈవోలను ఆదేశించారు. ఎందుకంటే డీఈవో ప్రొసిడింగ్ లేకుండా దాని ప్రకారం పనిచేయాల్సిన ఉపాధ్యాయులు ఏ విధంగా అక్రమంగా పనిచేశారో, వారికి వేతనాలు ఎలా చెల్లించారో తెలుసుకునేందుకు డీఈవో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. డీఈవో ప్రొసిడింగ్ ఆధారంగా ఎంఈవోలు డ్రాయింగ్ ఆఫీసర్ హోదాలో వారికి వేతనాలను ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన బిల్ తయారీలో డీఈవో ప్రొసిడింగ్‌ను జత చేసి అమలు చేయాల్సి ఉంటుంది. కానీ అవేవి లేకుండానే ఇష్టారాజ్యాంగా ప్రతి ఎమ్మార్సీ పరిధిలో ఇద్దరి నుంచి ఏడుగురు వరకు ఏర్న్‌డ్‌లీవ్స్ పొందిన విషయం తెలిసి జిల్లా వ్యాప్తంగా విచారణ చేపట్టారు.

అసలు సంపాదిత సెలవులు పొందాలంటే..

అసలు ఉపాధ్యాయులు తమ సంవత్సర పని దినాల్లో ఆరు సంపాదిత సెలవులు పొందడం సర్వ సాధరణం. కానీ, అదనంగా ఎర్న్‌డ్ లీవ్స్‌ను ప్రిజర్వ్ చేసుకోవాలంటే దానికి జీవో ఎంఎస్ 317 ద్వారా పొందాలని నిబంధన ఉంది. ఎన్నికల విధులు నిర్వహిస్తే 355 జీవో ప్రకారం, ఓటర్ల జాబితా కోసం, జనాభా లెక్కల కోసం, పల్స్ పోలీయో లాంటి కార్యక్రమాల్లో పాల్గొన వారికి 35 జీవో ప్రకారం లీవ్స్ ఫ్రిజర్స్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని అంశాల్లో డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆదేశానుసారమై లీవ్స్ ఫ్రిజర్స్ చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ఇతర కారణాలతో పని చేయాలంటే దానికి జిల్లా విద్యాశాఖాధికారి ప్రొసిడింగ్స్ తప్పనిసరి. వాటి ఆధారంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తే మండల విద్యాధికారి, జిల్లా పరిషత్, హై స్కూల్‌లలో పనిచేసిన వారి డ్రాయింగ్ ఆఫీసర్లుగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా వ్యవహరించి వేతనాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఇవేవి లేకుండానే ఎమ్మార్సీలు కేంద్రంగా గత కొంత కాలంగా ఈఎల్స్ విషయంలో ఇష్టారాజ్యాంగా నడించిందనే స్పష్టమైంది. ఈ విషయాన్ని గమనించిన ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి అక్రమంగా ఈఎల్స్ పొందిన వారిపై ఫైనాల్సియల్ కోడ్‌ను అమలు చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రికవరీకి ఈ కోడ్‌ను అమలు చేస్తారు. దాని కోసం అందుకు బాధ్యులైన డ్రాయింగ్ ఆఫీసర్లతో పాటు అవి పొందిన వారిని బాధ్యులు చేసి శాఖాపరమైన చర్యలతో పాటు రికవరీ చేసే అవకాశం ఉంది.

చర్యలు తప్పవు..

ఎమ్మార్సీల్లో వేసవి సెలవుల్లో పని చేసినట్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రొసిడింగ్స్ లేకుండా ఈఎల్స్ పొం దిన వారిపై చర్యలు తప్పవు. జిల్లాలో కొన్ని ఎమ్మార్సిల్లో వచ్చిన ఫిర్యాదులతో పాటు స్వయంగా ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ అంశాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎమ్మార్సీల్లో గత నాలుగు ఐదు సం వత్సరాలుగా ఈఎల్స్‌ను ప్రిజర్వ్ చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నాం. వారికి ఏ అధికారి ప్రొసిడింగ్ ఇచ్చారు వారు సెలవుల్లో చేసిన పనులు ఎన్నిరోజులు వారికిచ్చిన వేతనాలు ఎన్ని అని పరిశీలిస్తాం. జిల్లాలోని అన్ని ఎమ్మార్సీల్లో ఈఎల్స్ పొందిన వారి వివరాలను ట్రెజరీ శాఖతో కలిసి క్రోడికరిస్తాం. వాటి ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా ఈఎల్స్ పొందిన వారిపై ఫైనాన్షియల్ కోడ్‌ను అమలు చేసే యోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. ఉపాధ్యాయులతో పాటు వారికి సహకరించిన వారిపై చర్యలతో పాటు రికవరీ చేస్తాం.

- నాంపల్లి రాజేశ్, డీఈవో

ఎమ్మార్సీలో కొనసాగుతున్న విచారణ

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ : నిజామాబాద్ ఎమ్మార్సీ పరిధిలో ఆడిట్ విచారణ కొనసాగుతోంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులకు ముందు రెండు రోజుల పాటు నిజామాబాద్ ఎమ్మార్సీ పరిధిలోని సౌత్, నార్త్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల రికార్డులను పరిశీలించారు. సర్వశిక్షా అభియాన్ ఫైనల్ అకౌంట్ ఆఫీసర్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఈ విచారణను చేస్తున్న విషయం తెలిసిందే. సెలవులు పూర్తి కావడంతో మంగళవారం నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల ఉపాధ్యాయుల సర్వీసు రికార్డు బుక్కులను పరిశీలించారు. అందులో ఈఎల్స్‌ను ఎక్కువగా రిజక్ట్ చేసిన వారి రికార్డులను తీసుకురావాలని ఆదేశించారు. మోపాల్ మండలంలో ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఈఎల్స్ పొందినట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడే ఈఎల్స్‌ను ఫ్రిజర్వ్ చేసుకొని క్లిన్ చేసినట్లు గుర్తించారు. 2010-11లో సస్పెండ్ అయినా ఉపాధ్యాయుడికి 2014-15లో ఇంక్రిమెంట్‌లు జమ చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎమ్మార్సీలో పనిచేసి వేసవి సెలవుల్లో ఎక్కువగా ఈఎల్స్‌ను రిజర్వు చేసి క్లెమ్ చేసినట్లు గుర్తించి వారి సర్వీసు బుక్కులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మూడవ రోజు విచారణ సందర్భంగా నిజామాబాద్, మోపాల్ మండలాల్లో 183 మంది ఉపాధ్యాయుల సర్వీసు బుక్కుల్లో 110 సర్వీసు బుక్కులను పరిశీలించారు. మిగిలిన వాటిని బుధవారం పరిశీలించే అవకాశం ఉంది. వాస్తవానికి సెలవులకు ముందే విచారణను ముగిసి 2న ఆర్మూర్‌లో విచారణ జరుపాల్సిన అధికారులకు ఉపాధ్యాయులు సహకరించలేదనే వాదనలు ఉన్నాయి. కొందరు జిల్లా హెడ్ క్వార్టర్‌ను దాటి ఇతర రాష్ట్రాల పర్యటన చేయడంతో విచారణ మందగించింది. జిల్లాలో ఆడిట్ విచారణ మార్చి 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

నేటి నుంచి తెలంగాణ టీ 20 క్రికెట్ లీగ్



టోర్నీకి సిద్ధమైన నాగారంలోని రాజారాం స్టేడియం

నిజామాబాద్ స్పోర్ట్స్: నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల టీ 20 క్రికెట్ లీగ్ టోర్నీ నిర్వహించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు నాగారంలోని రాజారం స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. గత నెల జి వెంకటస్వామి స్మారకార్థం నిర్వహిస్తున్న టీ 20 లీగ్ క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా మైదానాల సౌకర్యాలు ఉన్నచోట టోర్నీలకు వేదికగా చేసుకొని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు సిద్ధిపేటలో జరిగిన మ్యాచ్‌లలో నిజామాబాద్ జట్టు సిద్ధిపేట్, కామారెడ్డి జట్లపై గెలుపొంది వరుస విజయాలతో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 3న నాగారంలోని రాజారాం స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో సిద్ధిపేట, కామారెడ్డిల జట్లు తలపడనున్నాయి. ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీసీపీ రామ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. మరుసటిరోజైన గురువారం జరిగే మ్యాచ్‌లో నిజామాబాద్, మేడ్చల్ జిల్లా జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జోనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టాపర్లుగా నిలిచిన జట్టు ఫైనల్ పోరులో తలపడనుంది. రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించే టీ 20 క్రికెట్ లీగ్ టోర్నీకి నాగారం స్టేడియం వేదికైంది. దీని కోసం నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైదానాన్ని అన్ని హంగులతో ముస్తాబు చేసి సిద్ధం చేశారు.

'ప్రజావాణి' వినతులు..

15 రోజుల్లో పరిష్కరించాలి



మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి

కలెక్టరేట్ : ప్రజావాణిలో వచ్చిన విన్నపాలను తప్పనిసరిగా 15 రోజుల్లో పరిష్కరించాలని, అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటల వరకు రావాల్సి ఉన్నా, ఆలస్యంగా వస్తున్నారని ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజావాణికి మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం చేయడం లేదనే భావనలో ప్రజలు జిల్లా కేంద్రానికి వస్తున్నారని అన్నారు. జిల్లా బాధ్యులు రాని సందర్భంలో, కింది స్థాయి అధికారులను పంపించే సందర్భంలో, సంబంధిత ఆర్డీవో పరిష్కార వివరాల రిజిస్టర్ తీసుకొని రావాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న చిన్న మండలాలు ఏర్పడినందున జాప్యం జరుగవద్దన్నారు. ఏదైనా విచారణ చేసే సందర్భంలో పిటిషనర్ ముందు పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రజావాణికి 23 వినతులు



వినతులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రతి సోమవారం జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి ఈసారి నూతన సంవత్సరం జనవరి 1న రావడంతో మంగళవారం నిర్వహించారు. మంగళవారం ఇన్‌చార్జి డీఆర్వో వినోద్ కుమార్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు ప్రగతిభవన్‌లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుంచి వచ్చిన 23 ఫిర్యాదులను స్వీకరించి అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో కొన్నింటిని పరిష్కరించాలని సూచించారు. మరికొన్నింటి పైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేడు వెల్‌నెస్ సెంటర్ సీఈవో రాక

ఏర్పాట్లు పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్



ఏర్పాట్లపై చర్చిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి



పనులు ప్రారంభిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి

నిజామాబాద్ అర్బన్/నమస్తే తెలంగాణ : తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్యమే సంక్షేమ ధ్యేయంగా ఏర్పాటవుతున్న వెల్‌నెస్ సెంటర్ కోసం అడుగులు ముందుకు పడుతున్నాయి. హైదరాబాద్‌లో మినహా వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి మేరకు జిల్లా కేంద్రంలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతున్నాయి. టీఎన్జీవో ఉద్యోగులు చేసిన విన్నపాన్ని మన్నించి ఎంపీ కవిత ఆదేశాల మేరకు కలెక్టరేట్ వెనుక ఉన్న రెవెన్యూ భవన్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వెల్‌నెస్ సెంటర్ సీఈవో డాక్టర్ కల్వకుంట్ల పద్మ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ రెవెన్యూ భవన్‌ను సందర్శించారు. రెవెన్యూ భవన్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు సౌకర్యాలను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తులో సౌకర్యాలు, సాధ్యాసాధ్యాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో నగరంలోని ఈఎస్ఐ దవాఖానలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రెవెన్యూ భవన్‌లోనే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. వెల్‌నెస్ సెంటర్ పూర్తయితే జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు వైద్య సేవల లైన్ క్లియరెన్స్ కానుంది. ఇప్పటికే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కార్డులు ఉన్న వారికి జిల్లా కేంద్రంలోని కొన్ని దవాఖానల్లో వైద్య సేవలు అందుతున్నా, వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటయితే వారు పరీక్షలు చేసిన పిదప ఎక్కడికైనా రిఫర్ చేసే అవకాశం ఉంది.

దుర్గామాత ఆలయ పనులు ప్రారంభం..

కలెక్టరేట్: నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో గల దుర్గామాత ఆలయ పనులను మంగళవారం ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నిధులతో ఈ పనులను ప్రారంభించామన్నారు. ఇప్పటికే సగం వరకు పూర్తయిందని, త్వరలోనే మొత్తం ఆలయ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, టీఎన్జీవో అధ్యక్షుడు అలుక కిషన్, సుధాకర్, సుమన్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్‌లో చేరిన ఆటో యూనియన్ సభ్యులు



టీఆర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

నందిపేట్ : మండల కేంద్రంలోని ఆటో యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఆయనను కలిసిన ఆటో యూనియన్ సభ్యులు సుమారు 100 మంది పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నందిపేట్ సర్పంచి షాకీర్ హుస్సేన్, ఎంపీటీసీ సభ్యుడు బాల గంగాధర్, యూనియన్ అధ్యక్షుడు మురళి, వార్డు సభ్యుడు పాషా, సురేశ్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.